ఆంధ్రజ్యోతి ANDHRAJYOTHY 5 వరంగల్
ఆదివారం 25 మే 2025

కేయూ డిగ్రీ ఇయర్‌వైజ్ పరీక్ష ఫలితాల వెల్లడి

కేయూక్యాంపస్ మే 24, (ఆంధ్రజ్యోతి): కేయూ పరిధిలో గత మార్చిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల ఇయర్‌వైజ్ ఫలితాలను శనివారం కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం విడుదల చేశారు. మూడేళ్ల డిగ్రీ ఇయర్‌వైజ్ పరీక్షల్లో 74 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాలకోసం కేయూ వెబ్‌సైట్ https://kakatiya.ac.in/లో చూడాలని పేర్కొన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో కేయూ పరీక్షల నియంత్రణాధికారులు రాజేందర్, డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్టర్ పి.వెంకటయ్య, క్యాంపు ఆఫీసర్ ఎస్.సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓరుగల్లు... కేవలం చారిత్రక ప్రాంతమే కాదు, విప్లవాగ్నిని రగిలించిన నేల. ఎందరో యువకిశోరాలను పోరుబిడ్డలుగా తీర్చిదిద్దిన రణస్థలి. భూమి కోసం, భుక్తి కోసం పీడన నుంచి విముక్తి కోసం దశాబ్దాల క్రితమే ఓరుగల్లు నుంచి ఎందరో యువకులు పోరుబాట పట్టారు. ఉజ్వలమైన భవిష్యత్తును వదులుకొని, ప్రజల కోసం, సమ సమాజం కోసం ఆయుధాలు ధరించి ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఎన్‌కౌంటర్లలో అసువులుబాసి 'అమరత్వం రమణీయమైనది' అని చాటారు. అబూజ్‌మడ్‌లో మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అమరుడైన నేపథ్యంలో.. ఓరుగల్లు పోరుచరిత్ర మరోసారి తెరపైకి వచ్చింది. మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన వారిలో సింహభాగం వరంగల్‌లోనే పోరుపాఠాలు నేర్చుకున్నారు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, గణపతి వంటి విప్లవ నేతలచే తుపాకీ తూటతోనే రాజ్యాధికారం అని పోరుగల్లు పలికించింది. నంబాల కేశవరావుతో పాటు చెరుకూరి రాజ్‌కుమార్, క్రాంతి రణదేవ్, పులి అంజయ్య లాంటి వందలాది మంది విద్యార్థులను అజ్ఞాత బాట పట్టించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంజనీరింగ్ విద్యాసంస్థగా పేరుగాంచిన వరంగల్ ఆర్ఈసీ (నేడు నిట్) 50 ఏళ్ల క్రితమే విప్లవవీరులకు నిలయంగా విలసిల్లింది. కేశవరావుతో పాటు అనేకమంది యోధులు ఇక్కడే రూపుదిద్దుకొని అడవుల బాట పట్టారు. మరోవైపు కేయూసీ, కేఎంసీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాంస్థలు సైతం ఆనాడు పోరుబిడ్డలకు జన్మనిచ్చాయి. అప్పటి పీపుల్స్‌వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీపైన వరంగల్‌ది చెరగని సంతకమే కాదు, త్యాగాలకు కొండగుర్తు కూడా.

- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్



విప్లవాగ్నిని రగిలించిన నేల

మావోయిస్టు దళపతులు విప్లవ పాఠాలు నేర్చుకున్నది ఓరుగల్లులోనే..

- సెయింట్ గాబ్రియేల్స్‌లో హిందీ పండిట్‌గా పనిచేసిన కొండపల్లి సీతారామయ్య
- వరంగల్‌లో పని చేస్తున్న కాలంలోనే పీపుల్స్‌వార్ ఏర్పాటు
- బీఎడ్ చదువుతున్న క్రమంలోనే నక్సలిజంలోకి గణపతి
- ఆర్ఈసీలో ఎంటెక్ మధ్యలో వదిలేసి గన్ పట్టిన నంబాల కేశవరావు
- రాష్ట్ర సారథులు యాప నారాయణ, బడే చొక్కారావు ఓరుగల్లు బిడ్డలే
- ఆర్ఈసీ, కేయూసీ, కేఎంసీ, సీకేఎంల నుంచి విప్లవ నేతల ప్రస్థానం
- చెరుకూరి రాజ్‌కుమార్, పులి అంజయ్య, డాక్టర్ ప్రసాద్, క్రాంతి రణదేవ్.. ఇంకా ఎందరో..

6



నారాయణపూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మృతదేహం కోసం ఎదురుచూస్తున్న రాకేష్ కుటుంబ సభ్యులు

ఎడతెగని నిరీక్షణ

- రాకేష్ మృతదేహాన్ని ఇంకా అప్పగించని చత్తీస్‌గఢ్ పోలీసులు
- మూడు రోజులుగా నారాయణ పూర్‌లోనే కుటుంబసభ్యులు

హసన్‌పర్తి, మే 24 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించడంలో నారాయణపూర్ పోలీసులు సహకరించడం లేదని మృతుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన మావోయిస్టు బూర రాకేష్ (32)మృతదేహం కోసం అతడి కుటుంబ సభ్యులు నారాయణపూర్ పోలీస్ లైన్ వద్ద మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాకేష్ మృతి చెందగా, మృతదేహం కోసం తల్లిదండ్రులు బూర బాబు-స్వరూపదంపతులతో పాటు కుటుంబ సభ్యులు నారాయణపూర్ పోలీస్ లైన్‌కు గురువారం రాత్రి వరకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రాకేష్ మృతదేహాన్ని అప్పగించాలని నారాయణపూర్ పోలీసులకు లిఖిత పూర్వక దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ అక్కడి పోలీసులు కనికరించలేదు. మరుసటి రోజు శనివారం పోస్టుమార్టం లాంఛనాలు పూర్తి చేసి సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పారు. కానీ రాత్రి వరకు కూడా అప్పగించలేదు. ఊరుకాని ఊరులో దుఃఖంతో మూడురోజులుగా నిరీక్షిస్తున్న తమకు నారాయణపూర్ పోలీసులు నరకం చూపుతున్నారని రాకేశ్ కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.

పాల ఉత్పత్తులు కొని రైతులను ఆదుకోవాలి

- బిల్లుల చెల్లింపునకు రూ.100కోట్లు విడుదల
- విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి
- మార్కెట్‌లోకి కొత్త పాల ఉత్పత్తుల విడుదల

హనుమకొండ, మే 24 (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ పాల ఉత్పత్తులు స్వచ్ఛతకు, నాణ్యతకు ప్రతీక అని, ప్రజలు వీటినే ఎక్కువగా వినియోగించాలని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి కోరారు. శనివారం హనుమకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని విజయ డెయిరీ వరంగల్ మిల్క్ షెడ్‌లో విజయ డెయిరీ కొత్త పాలు, పాల ఉత్పత్తుల్లో భాగంగా నూతంగా రూ.10 పాలు, రూ.10 పెరుగు ప్యాకెట్లు, 400 గ్రాముల పెరుగు, 5 కేజీలు, 10 కేజీల డబుల్ టోన్ పెరుగు బకెట్లు, 900 గ్రాముల డబుల్‌టోన్ పెరుగు ప్యాకెట్లను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ డెయిరీ పాలు మాత్రమే ప్రభుత్వరంగ సంస్థ పాలు అని, పాడి రైతుల నుంచి సహకార సంఘాల ద్వారా సేకరించి అత్యంత నాణ్యతతో ప్రజలకు



10కేజీల పెరుగు బకెట్‌ను ఎంపీ కడియం కావ్యకు అందచేయడం ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న విజయ డెయిరీ చైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి

అందచేస్తున్నామని అన్నారు. పాలను కొనుగోలు చేయడం ద్వారా పాడి రైతుల ఆర్థికాభ్యున్నతికి, వారి సంక్షేమానికి చేయూతనిచ్చినట్లు అవుతుందన్నారు. విజయ డెయిరీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, డెయిరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్ననదని అన్నారు. పాడి రైతుల బిల్లులను చెల్లించేందుకు రూ.100కోట్లను విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రైతులకు సబ్సిడీ మీద దాణా, ఇతర మందులు అందిస్తామని హామీ ఇచ్చారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలకు వరంగల్ నగరంలో 30పార్లర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్‌లో పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతుకృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ మిల్క్ షెడ్‌ను రూ.25కోట్లతో ఆధునీకరించేందుకు ప్రజాప్రతినిదులు సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. విజయ డెయిరీ అంటేనే నమ్మకం, నాణ్యతకు పెట్టింది పేరన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, డెయిరీ జనరల్ మేనేజర్లు మల్లయ్య, మధుసూదన్ రావు, రీజినల్ సేల్స్ మేనేజర్ ధనరాజ్, జనగామ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, వరంగల్ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, మేనేజర్ నాయక్, జూనియర్ మేనేజర్ ఆశోక్ కుమర్, ఉమ్మడి జిల్లా పాడి రైతులు, సేల్స్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

తీరు మార్చుకోకపోతే బదిలీపై వెళ్లిపోండి..

- పేదలకు చిత్తశుద్ధితో సేవలు అందించాలి
- పశ్చిమ ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ సారయ్య
- ఎంజీఎంలో తనిఖీ.. వైద్య సిబ్బందిపై ఆగ్రహం

వరంగల్ మెడికల్, మే 24 (ఆంధ్రజ్యోతి): పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎంజీఎం ఆస్పత్రిది కీలకపాత్ర అని, వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. శనివారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిలతో కలిసి ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డును సందర్శించి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అత్యవసర సేవ విభాగంలో ఉన్న ఎక్స్‌రే, ల్యాబ్, ఆక్సిజన్ స్టోర్, సీటీస్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లను పరిశీలించి రోగులకు అందుతున్న భోజనం, భోజన శాలను పరిశీలించారు. మహిళ, పురుషుల వార్డులు, ఫార్మసీ స్టోర్, చిన్న పిల్లల అత్యవసర విభాగ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకు వైద్య రంగంలో ఎంజీఎం తల్లి లాంటిదని, ఆస్పత్రి అభివృద్ధి, పరిశుభ్రత మన బాధ్యత అని తెలిపారు. వైద్య సిబ్బంది, వైద్యుల అలసత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే బదిలీపై వెళ్లండని, పేద ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, ఇతర వైద్యులు పాల్గొన్నారు.



గోదావరిలో దీపాలు వెలిగిస్తున్న యువతులు

- పదో రోజు 2 లక్షలకుపైగా భక్తుల హాజరు
- దర్శనానికి ఇబ్బందులతో వెనుదిరుగుతున్న భక్తజనం
- పార్కింగ్ స్థలాల దూరంతో వాహనదారుల ఇక్కట్లు
- నేడు, రేపు అధికంగా భక్తులు వచ్చే చాన్స్
- విస్తృత ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం
- నేడు కాళేశ్వరానికి గవర్నర్ దంపతుల రాక

భక్తజన హోరు.. త్రివేణి సంగమం

వివరాలు : 6వ పేజీలో...

త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు



హనుమకొండ డీసీసీ భవన్‌లో కేక్ కట్ చేస్తున్న హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ

టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

హనుమకొండ సిటీ, మే 24(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్ ఫిషరిస్ కమిటీ రాష్ట్ర సభ్యుడు మండల సమ్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, నసీం జహాన్, కుమార్, అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశాలు

జూన్ 10, 11 తేదీల్లో జేఎన్ఎస్‌లో ఎంపిక పోటీలు

వరంగల్ స్పోర్ట్స్, మే 24(ఆంధ్రజ్యోతి): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్) ఆదేశాల మేరకు జూన్ 10, 11వ తేదీల్లో హనుమకొండ జేఎన్ఎస్‌లోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు చెందిన అండర్-10, 12, 14, 16 బాలబాలికలు అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ 5 క్రీడాంశాల్లో హనుమకొండలోని జేఎన్ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించిన అనంతరం వారి ప్రతిభ ఆధారంగా హాస్టల్లో ప్రవేశాలు ఉంటాయన్నారు.

అండర్-10, 12 బాల బాలికలకు అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్‌లో క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు, ఇందులో పాల్గొనే వారు 30జూన్ 2013 నుంచి 1జూలై 2015 మధ్య జన్మించినవారు అర్హులని తెలిపారు. అదేవిధంగా 30 జూన్ 2009 నుంచి 1 జూలై 2011 మధ్య జన్మించిన అం డర్-14, 16బాలురు విభాగంలో రెజ్లింగ్, హ్యాండ్ బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపిక చేస్తామని అశోకకుమార్ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన బాలబాలికలు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి జారీచేసిన బోనఫైడ్ సర్టిఫికెట్‌తో పాటు 10పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను వెంట తీసుకొని జూన్ 10వ తేదీన ఉదయం 8గంటలకు హనుమ కొండ జేఎన్ఎస్‌లో హాజరు కావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు (అథ్లెటిక్ కోచ్) శ్రీమాన్నారాయణ 9182854789, (జిమ్నాస్టిక్స్ కోచ్) దేవిక 8099593913, (రెజ్లింగ్ కోచ్) జయపాల్ 9963576965, (హ్యాండ్‌బాల్ కోచ్) విష్ణు 7386469301, (స్విమ్మింగ్ కోచ్) నవీన్ 9912355802 సెల్‌నెంబర్లలో సంప్రదించాలని అశోకకుమార్ సూచించారు.


రెండు వైపుల వెళ్తున్న ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ బస్సులకు వన్ వే మినహాయింపు

మద్దులపల్లి వద్ద నూతన పార్కింగ్ ఏర్పాటు

కాళేశ్వరం, మే 24 (ఆంధ్రజ్యోతి): పుష్కరాలకు నిత్యం వేలాదిగా వస్తున్న ప్రైవేట్ వాహనాలతో పాటు వందలాది బస్సులు రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీస్ అధికారులు అన్నారం క్రాస్ నుంచి అన్నారం, చంద్రుపల్లి, పూసుకుపల్లి, ఇప్పలబోరు మీదుగా పుష్కరఘాట్ పార్కింగ్ స్థలాలకు వన్ వేగా మార్చి వాహనాలు పంపారు. కాని చిన్న రోడ్లపై పెద్దగా ఉండే బస్సులతో ట్రాఫిక్ కష్టాలు పెరగడంతో అధికారులు బస్సులను అన్నారం క్రాస్ మీదుగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్‌కు పంపించారు. దీంతో బస్సులు నేరుగా వెళ్లడంతో భక్తులకు ఇబ్బందులు తప్పాయి. మరోవైపు చివరి రెండు రోజులు భక్తుల సంఖ్య రెండు లక్షలు దాటుతుందనే అంచనాతో పోలీసులు మద్దులపల్లి వద్ద కూడా నూతన పార్కింగ్ ఏర్పాటు చేశారు.


స్వామివారికి అభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


ఆలయంలో భక్తులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్‌శర్మ


పుష్కరఘాట్‌కు తరలి వస్తున్న భక్తులు

భక్తజన హోరు..

- పదో రోజూ 2 లక్షలకు పైగా భక్తులు హాజరు
- దర్శనానికి ఇబ్బందులతో వెనుదిరుగుతున్న భక్తజనం
- నేడు కాళేశ్వరానికి గవర్నర్ దంపతుల రాక

త్రివేణి సంగమం


శత చండీయాగం చేస్తున్న భక్తులు, వేద పండితులు

కాళేశ్వరం, మే 25 (ఆంధ్రజ్యోతి): సరస్వతి పుష్కర సంబురం జోరుగా సాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న అశేష భక్తజనం కాళేశ్వర క్షేత్రానికి పోటెత్తుతున్నారు. శనివారం పదో రోజు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల పైచిలుకు భక్తులు కాళేశ్వరంలో పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. భక్తులు రద్దీ అధికమై దర్శనానికి గంటలకొద్దీ సమయం పడడంతో క్యూలో వేచి ఉండలేని భక్తులు కొంత మంది పుష్కర స్నానాలతో సరిపెట్టుకొని వెనుదిరిగి వెళ్లారు. ట్రాఫిక్‌కు ఆంక్షలు విధించడంతో రాకపోకలకు ఇక్కట్లు లేకుండా సజావుగా సాగింది. కాగా, పార్కింగ్ స్థలాలు దూరంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలువురు ప్రముఖుల కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించి పుష్కర స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆది, సోమ రెండు రోజులతో పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే చాన్స్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


నదికి హారతి ఇస్తున్న కాశీ పండితులు

దీంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండడానికి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

కిక్కిరిసిన ఆలయం..

కాళేశ్వరాలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. శనివారం సుమారు 2 లక్షలకు పైగా భక్తజనం పుష్కర స్నానాలాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే, ఆలయంలో ఎవరి ఇష్టారాజ్యం వారిదే అనే చందంగా మారింది. పోలీసులు, దేవాదాయశాఖ సిబ్బంది తమకు అనుకూలమైన వ్యక్తులు, బంధువులను పెద్ద సంఖ్యలో నేరుగా దర్శనానికి అనుమతించారు. దీంతో లైన్‌లో ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగారు. అయినా వారితీరు మారకుండా వ్యవహరించారు. మరోవైపు భక్తులు రద్దీ అధికమై దర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టడంతో కొంత మంది భక్తులు వెళ్లి పోయారు.


నదికి నమస్కారం చేస్తున్న యువతులు

లడ్డూ, పులిహోర కౌంటర్ల సిబ్బంది దురుసు ప్రవర్తన ?

దర్శనం అనంతరం స్వామివారి లడ్డూ, పులిహోర తీసుకునేందుకు వెళ్లే కొంతమంది భక్తులపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తులు మండిపడ్డారు. శనివారం లడ్డూ, పులిహోర కౌంటర్ల వద్ద భక్తులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు తీసుకున్న తర్వాత ప్రసాదం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎలాంటి టికెట్ల లేకుండా తోచినన్ని ప్రసాదాలు పట్టుకెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారులను అప్రమత్తం చేస్తున్న కలెక్టర్, ఎస్పీ

సరస్వతి పుష్కరాల్లో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే తమ మార్క్‌ను చాటుకుంటున్నారు. ఏర్పాట్లు, సౌకర్యాలపై అధికారులతో ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. శనివారం పుష్కర పరిసరాలను పరిశీలించి సమస్యలను గుర్తిస్తూ పరిష్కార మార్గాలు చూపారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఎస్పీ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి. అయితే, పార్కింగ్ ప్రదేశాలు సుదూరంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇక


గోదావరి నది వద్ద పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులు

పుష్కరాలకు ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో ఆది, సోమ వారం అధికంగా భక్తులు వస్తారని భావించిన కలెక్టర్, ఎస్పీ.. అందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ప్రముఖుల పుష్కర స్నానాలు

పదో రోజు శనివారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కృష్ణభాస్కర్, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పుష్కర స్నానాలాచరించారు. అనంతరం కాళేశ్వరాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంచనాలకు మించి భక్తుల రాక

పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు హాజరవుతోంది. 2013 జూన్ 4న జరిగి సరస్వతి పుష్కరాల్లో 12 రోజుల్లో 50 వేల పై చిలుకు మంది భక్తులు వస్తే.. ఈ ఏడాది నిర్వహిస్తున్న పుష్కరాలకు రోజుకే లక్షకు పెగా హాజరవుతుండడం విశేషం. అప్పటి పుష్కరాలపై ఆ ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, ప్రచారం చేయలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేపట్టి రూ. 35 కోట్లు మంజూరు చేసి ఏర్పాట్లు చేయడంతో గడిచిన 10 రోజుల్లోనే 10 లక్షలపై చిలుకు మంది భక్తజనం పుష్కరాలకు రావడం విశేషం.

నేడు గవర్నర్ దంపతుల రాక..

నేడు (ఆదివారం)రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కరాలకు రానున్నారు. గవర్నర్ దంపతులు ఉదయం 11 గంటలకు నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11.15 నుంచి 11.45 వరకు సరస్వతి నదిలో పుష్కరసాన్నం, త్రివేణి సంగమం వద్ద సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా ముక్తీశ్వరాలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం త్రివేణి గెస్ట్ హౌస్‌కు చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 12.55 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

వైభవంగా నవరత్నమాల హారతి

కాళేశ్వరం, మే 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వర క్షేత్ర త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలను పురస్కరించుకుని పదో రోజైన శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.40 గంటల వరకు ఏడుగురు కాశీ పండితులు నవరత్నమాల హారతిని వైభవంగా నిర్వహిం చారు. ఆధ్యాత్మిక సంగీత నేపథ్యంతో పలు అష్టకాలతో ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహ, కుంభ, నక్షత్ర హారతులతో కూడిన నవరత్న హారతిని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, వందలాది మంది భక్తుల సమక్షంలో కనుల పండువగా త్రివేణి సంగమం అంతర్వాహిని సరస్వతి మాతకు సమర్పించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సాంస్కృతిక, సంప్రదాయ విలువలు, ధార్మిక పరంపరను ఉత్సవాల ద్వారా భవిష్యత్ తరాలకు అందించడం సంతోషకరమన్నారు. ఈ నవరత్నమాల హారతి కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయ అధికారులు వందలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

విప్లవాగ్నిని రగిలించిన నేల

మావోయిస్టు దళపతులు విప్లవ పాఠాలు నేర్చుకున్నది ఓరుగల్లులోనే..

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్

భుమి కోసం.. భుక్తి కోసం అనే నినాదంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ అనే మారుమూల గ్రామంలో 1964లో నక్సలైట్ ఉద్యమం పురుడు పోసుకుంది. భూస్వాముల నుంచి పీడిత ప్రజల విముక్తి, తుపాకి ద్వారానే రాజ్యాధికారం సాధించాలనే ధ్యేయంతో చారుమజుందార్ నాయకత్వంలో ప్రారంభమైన నక్సల్స్ ఉద్యమం కాలక్రమేణ అనేక పరిణామాలకు లోనైంది. 1967లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు విస్తరించింది. దశాబ్దకాలం పాటు ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టిన ఈ ఉద్యమంపై అప్పటి హోంమంత్రి జలగం వెంగళరావు ఉక్కుపాదం మోపారు. దీంతో అక్కడ గతితప్పిన ఉద్యమం ఓరుగల్లులో ఊపిరి పోసుకుంది. అప్పటికే 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావటంతో కొండపల్లి సీతారామయ్య రాజకీయాల నుంచి వైదొలిగారు.

వరంగల్ (కాజీపేట)లోని ఫాతిమా సెయింట్ గాబ్రియల్ ఉన్నత పాఠశాలలో హింది ఉపాధ్యాయుడిగా పని చేయటం ప్రారంభించారు. ఇదే పాఠశాలలో పని చేస్తున్న కేజీ సత్యమూర్తితో కొండపల్లికి స్నేహం ఏర్పడింది. దాదాపు ఐదేళ్లకు పైగా కొండపల్లితో పాటు సత్యమూర్తి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. కొన్నాళ్లకు ఇద్దరూ సీపీఐ(ఎంఎల్)లో చేరారు.

కొన్నాళ్లకు సీపీఐ(ఎంఎల్)లో అంతర్గత కలహాలు రావటంతో 1972లో కొండపల్లి సీపీఐ(ఎంఎల్) కేంద్ర ఆర్గనైజింగ్ కమిటి(సీవోసీ)లో సభ్యుడిఎంపికయ్యారు. 1977లో సీవోసీ నుంచి విడిపోయి, 1980 ఏప్రిల్ 22న సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పీపుల్స్‌వార్ ఉద్యమం తెలంగాణలో బలపడింది. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ నాయకత్వ మార్పిడి జరుగుతూ వచ్చింది.



అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో దేశంలోని మరో రెండు విప్లవ సంస్థలతో కలిసి 2004 సెప్టెంబరు 21 సీపీఐ మావోయిస్టుగా ఏర్పడింది. దీనికి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతిని జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ గ్రామంలో జన్మించిన గణపతి తొలినాళ్లలో ఎల్గందల్ గ్రామంలో 1971 నుంచి 74 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఉద్యోగాన్ని మధ్యలోనే మానేసి 1974లో ఉన్నత చదువుల కోసం వరంగల్‌కు మకాం మార్చారు. హనుమకొండ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కాలేజీలో బీ.ఎడ్ కోర్సులో చేరారు. ఈ క్రమంలోనే వరంగల్‌లో కొండపల్లి సీతారామయ్య, నల్లా ఆదిరెడ్డిలతో గణపతికి పరిచయం ఏర్పడింది. కొండపల్లితో పాటు పీపుల్స్‌వార్ ఏర్పాటులో వ్యవస్థాపకుడి ఉన్నారు. 1992లో కొండపల్లి సీతారామయ్యను పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత గణపతికి రాష్ట్రకార్యదర్శి పగ్గాలు ఇచ్చింది పార్టీ. 2004లో పీపుల్స్‌వార్ ఇతర విప్లవ పార్టీలు విలీనమైన తరువాత కొత్తగా ఏర్పడిన సీపీఐ మావోయిస్టుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన గణపతి 2018వరకు కొనసాగారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలిగారు.

గణపతి తరువాత మావోయిస్టు జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన నంబాల కేశవరావు అలియాస్ గంగన్న ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటకు చెందిన వారు. ఇంజనీరింగ్ చదువు కోసం వరంగల్‌కు వచ్చిన కేశవరావు 1974లో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ)లో బీటెక్ పూర్తి చేశారు. ఈ సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్‌యూ)లో కీలకంగా వ్యవహరించారు. ఎంటెక్ చదువుతుండగానే 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దీంతో ఎంటెక్ మధ్యలోనే మానేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగి సైనిక విభాగం సెంట్రల్ మిలటరీ కమిషన్ బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గణపతి 2018లో వైదొలగటంతో ఆ బాధ్యతలు కేశవరావుకు పార్టీ నాయకత్వం అప్పగించింది. అప్పటి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్న కేశవరావు ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీలకు సారథ్యం వహించిన కీలక నేతలకు ఓరుగల్లు నేపథ్యం ఉంది. ఇక్కడ నేర్చుకున్న విప్లవ పాఠాలతోనే వారు ప్రజా ఉద్యమాలకు బాటలు వేశారు.

మరో నక్సల్బరీ ఓరుగల్లు..

60 ఏళ్ల విప్లవ ఉద్యమ చరిత్రలో వరంగల్‌కు నక్సల్బరీకి ఉన్నంత చరిత్ర ఉంది. మావోయిస్టు పార్టీకి సారథులను తయారు చేసిన ప్రాంతంగా గుర్తింపు ఉంది. పార్టీకి చీఫ్ కమాండర్‌లుగా పని చేసిన కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, గణపతి, నంబాల కేశవరావులు ఓరుగల్లు నుంచే విప్లవం రగిలించారు. వీరి స్ఫూర్తితో వందలాది మంది పోరుబాట పట్టారు. మావోయిస్టు పార్టీకి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడకు చెందిన యాప నారాయణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి 2022లో కరోనాతో మృతి చెందారు. ఆ తరువాత ములుగు జిల్లా కల్వలపల్లికి చెందిన బడే చొక్కారావుకు పార్టీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. జాతీయ, రాష్ట్ర నాయకత్వంలో ఓరుగల్లు నేపథ్యం ఉన్న నేతలే కొనసాగుతున్నారు. భూమి కోసం.. భుక్తి కోసం మొదలైన పోరాటంలో వరంగల్‌లో అనేక ఉద్యమాలు, భూపోరాటాలు జరిగాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు ఉద్యమాన్ని తుదిముట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఆనాడు ఉద్యమ బాట పట్టిన కీలక నేతలు ఒక్కొక్కరు నేలకొరుగుతున్నారు.

విప్లవ కేంద్రాలుగా విద్యాలయాలు..

వరంగల్ అనేక ఉద్యమాలకు కేరాఫ్‌గా నిలిచింది. కొండపల్లి సీతారామయ్య, సత్యమూ ర్తి, గణపతి, నంబాల కేశవరావు లాంటి అగ్రనే తలు ఇక్కడే పాఠాలు నేర్చుకోగా, వీరి అడుగు జాడల్లో వందలాది మంది అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రధానంగా వరంగల్‌లోని ఆర్ఈసీ (ప్రస్తుత నిట్) విప్లవకారులను తయారు చేసే కేంద్రంగా ఉండేది. ఆర్ఈసీలోని రాడికల్ విద్యార్థి సంఘం నేతలు మురళీమోహన్, ఆనందరావు, సుధాక ర్‌లు మెదక్‌లో ఒక దళంగా ఏర్పడి విప్లవోద్య మాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిని 1974 జూలై 24న గిరాయిపల్లి అడవుల్లో చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది.

కృష్ణా జిల్లాకు చెందిన చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ 1974లో వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్‌యూలో చేరి విప్లవోద్యమంలో చురుకుగా పని చేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిన రాజ్‌కుమార్ మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. 2010 జూలై 1న ఆదిలాబాద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. వీరితో పాటు సూరపనేని జనార్దన్‌రావు, ముక్కు సుబ్బారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితర అనేక మంది విప్లవకారులకు వరంగల్ ఆర్ఈసీ కేంద్రంగా ఉండేది. వీరితో పాటు కాకతీయ యూనివర్సిటీ(కేయూసీ)లో చదువుతున్న క్రమంలో పులి అంజయ్య, కత్తి మోహన్‌రావు, లింగమూర్తిలతో పాటు పదుల సంఖ్యలో యువకులు విప్లవబాట పట్టారు. కేఎంసీలో వైద్యవిద్య చదువుతూనే డాక్టర్ చిరంజీవి, ప్రసాద్ లాంటివారు నక్సల్స్ సిద్ధాంతాలకు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. సీకేఎం కాలేజీ కూడా నక్సల్స్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. క్రాంతి రణదేవ్, నాగేశ్వర్‌రావు, రామకృష్ణ, ఎల్‌బీ కాలేజీ నుంచి పోలం సుదర్శన్‌రెడ్డి(ఆర్కే) తదితరులు విద్యార్థి దశలోనే ఉద్యమ బాట పట్టారు. అప్పుడు అనేక మంది ప్రొఫెసర్లు వామపక్షవాదులుగా ఉండేవారు. చదువుతో పాటు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, విప్లవ పోరాటలపై విద్యార్థుల్లో అవగాహన తెచ్చేవారు. దీంతో వరంగల్‌లోని ప్రతి విద్యాలయం ఓ విప్లవ క్షేత్రంగా ఉండేదనే టాక్ ఉంది.



ఫైనల్‌కు శ్రీకాంత్

మలేసియా మాస్టర్స్

కౌలాలంపూర్: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అప్పుడెప్పుడో 2019లో ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆరేళ్ల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ టూర్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరాడు. ఫామ్‌లేమికి చెక్ పెడుతూ, తన జోరు కొనసాగిస్తూ కిడాంబి.. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ఫైట్‌కు దూసుకెళ్లాడు. శనివారం ఇక్కడ జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో 32 ఏళ్ల శ్రీకాంత్ 21-18, 24-22తో జపాన్‌కు చెందిన యుషి తనకను ఓడించాడు. ఆదివారం జరిగే తుదిపోరులో చైనా షట్లర్ లి షి ఫెంగ్‌తో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

పంజాబ్‌కు పంచ్

విజయంతో ఢిల్లీ బైబై

రాణించిన సమీర్ రిజ్వీ • ముస్తాఫిజుర్‌కు 3 వికెట్లు


సమీర్ రిజ్వీ (58 నాటౌట్)

జైపూర్: టాప్-2లో నిలిచేందుకు పోటీపడుతున్న జట్లకు వరుసగా మూడో రోజూ ప్రతికూల ఫలితమే ఎదురైంది. గుజరాత్, బెంగళూరు తరహాలోనే తాజాగా పంజాబ్ కింగ్స్‌కు పంచ్ పడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అదరగొట్టింది. అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్‌పై శనివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. భారీ ఛేదనలో సమీర్ రిజ్వీ (25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), స్టొయినిస్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 నాటౌట్), ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించారు. ముస్తాఫిజుర్‌కు 3.. విప్రజ్, కుల్దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రాహుల్ (35), డుప్లెసి (23) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (44) భారీ షాట్లతో విరుచుకుపడగా.. డెత్ ఓవర్లలో సమీర్ రిజ్వీ పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు. అతడికి స్టబ్స్ (18 నాటౌట్) సహకరించడంతో ఢిల్లీ ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. చివరి ఓవర్‌లో 8 పరుగులే అవసరమవగా, రిజ్వీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. హర్‌ప్రీత్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సమీర్ రిజ్వీ నిలిచాడు.

స్టొయినిస్ ధనాధన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయాస్ నిలకడతో పాటు ఆఖర్లో స్టొయినిస్ జోరుతో జట్టు 200 దాటింది. ఓపెనర్ ప్రియాన్ష్ (6) విఫలమైనా ప్రభ్‌సిమ్రన్-ఇన్‌గ్లిస్ జోడీ చెలరేగింది. ఆరో ఓవర్‌లో 6,4 బాది ఇన్‌గ్లిస్ అవుటైనా పవర్‌ప్లేలో జట్టు 60/2 స్కోరు సాధించింది. రెండో వికెట్‌కు వీరు 47 పరుగులు జత చేశారు. విప్రజ్ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు వెళ్లి ప్రభ్‌సిమ్రన్ బౌల్డయ్యాక ఆటలో కాస్త వేగం తగ్గింది. అయితే శ్రేయాస్ అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. నేహల్ (16), శశాంక్ (11) విఫలమైనా కెప్టెన్‌కు స్టొయినిస్ సహకరించాడు. 17వ ఓవర్‌లో అతడి 6,6,4.. శ్రేయాస్ 4తో 25 పరుగులు వచ్చాయి. కానీ కుల్దీప్ ఒకే ఓవర్‌లో శ్రేయాస్, అజ్మతుల్లా (1) వికెట్లు తీశాడు. అయినా 19వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన స్టొయినిస్ 6,4,4,6తో 22 రన్స్ రాబట్టాడు. ముస్తాఫిజుర్ ఆఖరి ఓవర్‌లో పది పరుగులే ఇచ్చి జాన్సెన్ (0)ను అవుట్ చేశాడు.

స్కోరుబోర్డు

పంజాబ్: ప్రియాన్ష్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 6, ప్రభ్‌సిమ్రన్ (బి) విప్రజ్ 28, ఇంగ్లిస్ (స్టంప్డ్) స్టబ్స్ (బి) విప్రజ్ 32, శ్రేయాస్ (సి) మోహిత్ (బి) కుల్దీప్ 53, నేహల్ (సి) డుప్లెసి (బి) ముకేశ్ 16, శశాంక్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 11, స్టొయినిస్ (నాటౌట్) 44, అజ్మతుల్లా (సి) రిజ్వీ (బి) కుల్దీప్ 1, జాన్సెన్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 0, హర్‌ప్రీత్ (నాటౌట్) 7, **ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 206/8, వికెట్ల పతనం:** 1-8, 2-55, 3-77, 4-118, 5-144, 6-172, 7-174, 8-197; బౌలింగ్: ముకేశ్ 4-0-49-1, ముస్తాఫిజుర్ 4-0-33-3, మోహిత్ శర్మ 4-0-47-0, విప్రజ్ 4-0-38-2, కుల్దీప్ 4-0-39-2.

ఢిల్లీ: రాహుల్ (సి) శశాంక్ (బి) జాన్సెన్ 35, డుప్లెసి (సి) ప్రియాన్ష్ (బి) హర్‌ప్రీత్ 23, కరుణ్ నాయర్ (బి) హర్‌ప్రీత్ 44, అటల్ (సి) అర్ష్‌దీప్ (బి) ప్రవీణ్ దూబే 22, సమీర్ రిజ్వీ (నాటౌట్) 58, స్టబ్స్ (నాటౌట్) 18, **ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.3 ఓవర్లలో 208/4; వికెట్ల పతనం:** 1-55, 2-65, 3-93, 4-155; **బౌలింగ్:** అర్ష్‌దీప్ 4-0-35-0, అజ్మతుల్లా 4-0-46-0, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-41-2, జాన్సెన్ 4-0-41-1, ప్రవీణ్ దూబే 2-0-20-1, స్టొయినిస్ 1.3-0-21-0.

నేటి మ్యాచ్‌లు

గుజరాత్ x చెన్నై — మ.3.30 నుంచి — వేదిక: అహ్మదాబాద్

హైదరాబాద్ x కోల్‌కతా — రా.7.30 నుంచి — వేదిక: ఢిల్లీ

పాయింట్ల పట్టిక

జట్టు	ఆ	గె	ఓ	ఫ.తే	పా	నె.రరే
గుజరాత్	13	9	4	0	18	0.602
పంజాబ్	13	8	4	1	17	0.327
బెంగళూరు	13	8	4	1	17	0.255
ముంబై	13	8	5	0	16	1.292
ఢిల్లీ	14	7	6	1	15	0.011
లఖ్‌నవూ	13	6	7	0	12	-0.337
కోల్‌కతా	13	5	6	2	12	0.193
హైదరాబాద్	13	5	7	1	11	-0.737
రాజస్థాన్	14	4	10	0	8	-0.549
చెన్నై	13	3	10	0	6	-1.030

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్

టెస్టుల్లో కొన్నేళ్లుగా జట్టుకు మూలస్తంభాలుగా ఉన్న రోహిత్, కోహ్లీ ఒక్కసారిగా గుడ్‌బై చెప్పడంతో.. సంధి దశలో ఉన్న టీమిండియాను నడిపించే నవతరం నాయకుడిగా శుభ్‌మన్ గిల్ సరికొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాడు. యువ సారథిగా భవిష్యత్ భారత జట్టును నిర్మించనున్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో గిల్ నూతన ప్రస్థానం ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో అదరగొడుతున్న సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి రెడ్‌బాల్ జట్టులో చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్‌కు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.



నవతరం నాయకుడు వచ్చాడు

శుభ్‌మన్ గిల్‌కే టెస్టు జట్టు పగ్గాలు

సుదర్శన్, అర్ష్‌దీప్‌కు పిలుపు

- వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్
- బుమ్రా ఆడేది కొన్ని మ్యాచ్‌లే
- ఫిట్‌నెస్ లేమితో షమి అవుట్


అర్ష్‌దీప్
సుదర్శన్

ముంబై: రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జట్టు పగ్గాలు అందుకొనేది ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. ఊహాగానాలకు తగినట్టుగానే భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. వచ్చేనెల 20 నుంచి జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించే టీమిండియాను శనివారం సెలెక్టర్లు ప్రకటించారు. డాషింగ్ బ్యాటర్, 27 ఏళ్ల రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత సంధి దశలో ఉన్న భారత జట్టుకు అంతగా అనుభవం లేని 18 మంది సభ్యుల జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసి ఒకరకంగా సాహసమే చేశారు. 32 టెస్టులు ఆడిన గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. కాగా, ఈ పర్యటన నుంచి పెద్దగా ఆశిస్తున్నదేమీ లేని నేపథ్యంలో గిల్ సాధించే అనుభవం భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని సెలెక్టర్లు చెబుతున్నారు. 'ఏడాది క్రితమే గిల్‌పై దృష్టిసారించాం. భవిష్యత్‌లో భారత జట్టును నడిపించగల సామర్థ్యం అతడిలో ఉందని భావించాం' అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. కాగా, సుదీర్ఘ సిరీస్‌కు ఫిట్‌గా ఉండడన్న కారణంతో సీనియర్ పేసర్ మహ్మద్ షమిని జట్టు నుంచి తప్పించారు. అయితే, వైద్యుల సూచనల మేరకు షమిని పరిగణనలోకి తీసుకోలేదని అగార్కర్ తెలిపాడు. అతడి స్థానంలో ఐపీఎల్‌లో అదరగొ డుతున్న అర్ష్‌దీప్ సింగ్‌ను తొలిసారి టెస్టులకు ఎంపిక చేసినట్టు చెప్పా డు. 'ఐపీఎల్ సందర్భంగా గతవారం గాయానికి గురైన షమి ఇటీవలే ఎంఆర్‌ఐ స్కాన్ తీయించుకొన్నాడు. అయితే, సిరీస్‌కు అతను ఫిట్‌గా ఉండడని వైద్యులు తేల్చారు' అని అగార్కర్ తెలిపాడు. మొత్తంగా టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (2025-27) కోసం భారత జట్టు నిర్మాణం ఇంగ్లండ్ సిరీస్‌తో ఆరంభమవుతుంది. గిల్ భారత టెస్టు జట్టుకు 37వ కెప్టెన్.

ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్, జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్.



నాయర్.. 8 ఏళ్ల తర్వాత

రోహిత్, కోహ్లీ స్థానాల్లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ జట్టులోకొచ్చారు. ఈ ఐపీఎల్‌లో పరుగుల వరదపారిస్తున్న గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు తొలిసారి పిలుపు అందగా.. ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐపీఎల్‌లో సుదర్శన్ 638 రన్స్ చేసి టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇక, నాయర్ చివరిసారిగా 2017లో టెస్టు ఆడాడు. సెహ్వాగ్ తర్వాత టీమిండియాలో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కిన కరుణ్.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ, దేశవాళీలో మెరుగైన ప్రదర్శనతో సెలెక్టర్ల తలుపులు తడుతూనే ఉన్నాడు. అయితే కోహ్లీ రాజీనామాతో నాయర్‌కు అదృష్టం కలిసొచ్చింది. పేసర్ హర్షిత్ రాణా, బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. అయితే, సర్ఫరాజ్‌కంటే అనుభవజ్ఞుడైన నాయర్‌కు సెలెక్టర్లు ఓటేశారు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ఫిట్‌నెస్ సమస్యలతో చోటు కోల్పోయాడు.



5 పిన్న వయసులో భారత టెస్టు జట్టు సారథిగా ఎంపికైన ఐదో ఆటగాడు గిల్ (25 ఏళ్ల 258 రోజులు). మన్సూర్ అలీఖాన్ పటౌడి (21 ఏళ్లు), సచిన్ (23 ఏళ్లు), కపిల్ దేవ్ (24 ఏళ్లు), రవిశాస్త్రి (25 ఏళ్ల 229 రోజులు).. గిల్ కంటే ముందున్నారు.



బుమ్రాకు ఎందుకు వద్దంటే..?

కెప్టెన్సీ కోసం గిల్‌తోపాటు బుమ్రా పేరు గట్టిగానే వినిపించింది. అయితే, ఫిట్‌నెస్ ఇబ్బందుల కారణంగానే బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించలేదు. అసలు సిరీస్‌లోని ఐదు టెస్ట్‌లకు బుమ్రా అందుబాటులో ఉండడం కష్టమేనని అగార్కర్ అన్నాడు. బుమ్రాపై పని ఒత్తిడి భారం పడకుండా చూడాలని ఫిజియో, వైద్యులు సూచించారు. ఈ క్రమంలో బుమ్రా రెండు, మూడు టెస్టులకే అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని అగార్కర్ పేర్కొన్నాడు. రిజర్వ్ ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేశారు. అయితే, బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ సామర్థ్యంపై సందేహాలుండడంతో.. శార్దూల్ ఠాకూర్‌కు కూడా జట్టులో చోటిచ్చారు. శార్దూల్ చివరిగా 2023లో టెస్టు ఆడాడు. గత ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్ టెస్ట్‌లో శార్దూల్ వరుసగా అర్ధ శతకాలు బాదడంతో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇక 'శుభ్' ఆరంభం!

టెస్టుల్లో రోహిత్ వారసుడిగా 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌కు టెస్టు పగ్గాలు అప్పగించారు. భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన విరాట్, రోహిత్ దూరమైన వేళ ఈ సంధి దశను అధిగమించేందుకు బీసీసీఐ ఈ యువ ఆటగాడిపై భరోసా ఉంచడం విశేషమే. అరంగేట్రం చేసిన ఐదేళ్లకే కెప్టెన్‌గా అందలం దక్కడంతో గిల్ కెరీర్ గ్రాఫ్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీతో గిల్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పటి కోచ్ ద్రవిడ్ పట్టుబట్టి మరీ గిల్‌ను జట్టులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌లో ఇండియా 'ఏ' తరపున రాణించాడు. అలాగే వెస్టిండీస్ 'ఏ'తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీతో వెనుదిరిగి చూడలేదు. చక్కటి టెక్నిక్, టెంపర్‌మెంట్ కలిగిన బ్యాటింగ్ కారణంగా 2019లోనే వన్డే జట్టులోకొచ్చాడు. అయితే గిల్ సక్సెస్ వెనుక అతడి తండ్రి లఖ్విందర్ కృషి ఎనలేనిది. కొడుకు ధ్యాసంతా క్రికెట్‌పైనే ఉండేందుకు తమ గ్రామం నుంచి మొహాలీకి మకాం మార్చాడు. కొన్నేళ్లపాటు బంధువుల వివాహాలకు కూడా హాజరుకాలేదట. అప్పటి త్యాగాలకు ప్రస్తుతం ఘనమైన ప్రతిఫలమే దక్కింది. పాతికేళ్ల వయస్సులోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టును నడిపించే స్థాయికి ఎదిగాడు. మరోవైపు ఈ ప్రయాణం సవాళ్లతో కూడుకున్నదే అయినా.. భారత టెస్టు జట్టు గిల్ ఆధ్వర్యంలో శుభ్ ఆరంభంగా కొనసాగాలని ఆశిద్దాం.



ఆ ఇద్దరి లోటు పూడ్చలేనిది: అగార్కర్

జట్టులో రోహిత్, కోహ్లీ లేని లోటును పూడ్చడం కష్టమేనని అగార్కర్ అన్నాడు. కానీ, రాబోయే ఇంగ్లండ్ టూర్‌లో మిగతా ఆటగాళ్లు ఆ బాధ్యతలు అందుకొంటారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ఈ నెల 7న రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. 12న కోహ్లీ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్టు బాంబ్ పేల్చాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ తర్వాత గత నెలలోనే తాను టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకొంటు న్నట్టు కోహ్లీ తనకు చెప్పాడని అగార్కర్ తెలిపాడు.

'25' వేటలో జొకో!

సోనీ లివ్‌లో మ. 2.30 నుంచి

- నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
- ఫేవరెట్లుగా అల్కారజ్, సిన్నర్



పారిస్: క్లేకోర్ట్ రారాజు రఫెల్ నడాల్ రిటైర్మెంట్ తర్వాత జరుగుతున్న తొలి ఫ్రెంచ్ ఓపెన్‌లో యువ హవా నడవనుంది. డిఫెండింగ్ చాంప్ కార్లోస్ అల్కరజ్, జానిక్ సిన్నర్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. ఆదివారం నుంచి జరిగే టోర్నీలో సిన్నర్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇక, రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్.. రోలాండ్ గారోస్‌లోనే ఆ ఫీట్ పూర్తిచేయాలనుకొంటున్నాడు. అయితే, ఆరోసీడ్ జొకోవిచ్, సిన్నర్ ఒకే పార్శ్వంలో ఉండడంతో సెమీస్‌లో ఇద్దరూ తలపడే చాన్సుంది. తొలి రౌండ్‌లో మెకెంజీతో జొకో, ఆర్థర్ (ఫ్రాన్స్)తో సిన్నర్ తలపడనున్నారు. క్వాలిఫయర్ జిప్పరీ (ఇటలీ)తో అల్కారజ్ ఆడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సబలెంక ఫేవరెట్ కాగా... మూడుసార్లు డిఫెండింగ్ చాంప్ స్వియటెక్, గతేడాది రన్నరప్ పావొలినీ, రెండో సీడ్ కొకో గాఫ్ టైటిల్ రేసులో ఉన్నారు.

షూటర్ ముకేశ్‌కు కాంస్యం

సుహ్ల్ (జర్మనీ): జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో గుంటూరు షూటర్ నేలవల్లి ముకేశ్ కాంస్య పతకం కొల్లగొట్టాడు. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో ముకేశ్ మూడోస్థానంలో నిలిచాడు. మరో భారత షూటర్ నరేన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో కాంస్యం నెగ్గాడు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం

నాటింగ్‌హామ్: జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 565/6 వద్ద డిక్లేర్ చేసింది. కాగా, జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. ఆటకు మూడో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 30/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 255 రన్స్‌కు కుప్పకూలింది.

ఖరీదైన బహుమతులు వచ్చాయా...



ఐటీ రిటర్నుల్లో వెల్లడించాల్సిందే..

భారతీయ సమాజంలో బహుమతులు (గిఫ్ట్) ఒక భాగం. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగల సమయంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మన సంప్రదాయం కూడా. ఇవి నగనట్రా, ఆస్తులు లేదా ఇతర విలువైన వస్తువుల రూపంలో ఉంటాయి. ఈ బహుమతులు తీసుకోవటం సంతోషం కలిగించినా.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న బహుమతుల విలువ రూ.50,000 మించితే వాటిపై పన్ను పోటు తప్పదు. ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు విలువతో సంబంధం లేకుండా ఈ బహుమతుల వివరాలు వెల్లడించడం మంచిది. లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

1958లోనే బహుమతులపై పన్ను కోసం ప్రభుత్వం గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చింది. 1998లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. అయితే 2004లో మళ్లీ బహుమతులను ఆదాయ పన్ను (ఐటీ) చట్ట సవరణ ద్వారా పన్నుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం నిర్ణీత విలువ దాటిన బహుమతులు 'ఇతర ఆదాయం' కింది పరిగణించి వాటిని అందుకున్న వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేస్తారు.

వీరికి మినహాయింపు: ఐటీ చట్టంలో పేర్కొన్న దగ్గరి బంధువులు, కుటుంబసభ్యుల నుంచి అందే బహుమతులకు విలువతో సంబంధం లేకుండా పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఇతరుల నుంచి వస్తే: ఎవరైనా ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో బంధువులు కాని వ్యక్తుల నుంచి రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు అందితే వారిపై పన్ను పోటు తప్పదు. దీన్ని ఇతర ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు.

ఎవరు బంధువులు: ఐటీ చట్టం ప్రకారం తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వాములు, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరి బంధువుల పరిధిలోకి వస్తారు. వీరి నుంచి మనకి, మన నుంచి వీరికి అందే బహుమతులపై ఎలాంటి పన్ను వర్తించదు.

పన్ను పోటు లేని బహుమతులు

- పెళ్లిళ్ల సమయంలో వధూవరులకు వచ్చే గిఫ్ట్‌లు
- ఐటీ చట్టం పేర్కొన్న దగ్గరి బంధువుల నుంచి అందే బహుమతులు
- వారసత్వంగా లేదా వీలునామా ద్వారా సంక్రమించే గిఫ్ట్‌లు
- ప్రభుత్వం వద్ద నమోదైన మతపరమైన, దాతృత్వ ట్రస్టుల నుంచి అందే బహుమతులు
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రులు, వైద్య సంస్థల నుంచి అందే గిఫ్ట్‌లు
- యూనివర్సిటీలు, విద్యా సంస్థల నుంచి అందే ఉపకార వేతనాలు, గ్రాంట్లు, ఆర్థిక సాయం
- మున్సిపల్, స్థానిక ప్రభుత్వ సంస్థల నుంచి అందే బహుమతులు
- కేవలం ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఏర్పాటైన ట్రస్టుల నుంచి అందే బహుమతులు
- యాజమాన్య హక్కుల బదిలీ లేకుండా అందే బహుమతులు
- కార్లు, ఫోన్లు, టీవీలు, ఫర్నీచర్, వాచీల వంటి బహుమతుల విలువ రూ.50,000 మించినా పన్ను పోటు ఉండదు.

రిటర్నుల్లో ఎలా వెల్లడించాలి?

ఒక ఆర్థిక సంవత్సరంలో అందే బహుమతుల విలువ రూ.50,000 మించితే తప్పకుండా ఆ విషయాన్ని 'ఇతర ఆదాయం' సెక్షన్‌లో వెల్లడించాలి. ఒకవేళ వాటి విలువ రూ.50,000 కంటే తక్కువగా ఉన్నా 'ఎగ్జెంప్ట్ ఇన్‌కం' సెక్షన్‌లో వెల్లడించడం మంచిది. దీనివల్ల మన ఆదాయ వెల్లడిలో పారదర్శకత పెరిగి ఐటీ శాఖ మన రిటర్నులు స్క్రూటినీ చేసే అవకాశాలు తగ్గుతాయి.

బిజినెస్ ప్లస్

క్రెడిట్ కార్డుతో నగదు తీసుకుంటున్నారా..


తొలి రోజు నుంచే వడ్డీ

జాగ్రత్తలు తీసుకోకపోతే గుదిబండగా మారే ప్రమాదం

ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. ఆ సమయంలో చేతిలో డబ్బులు ఉంటాయనే గ్యారెంటీ లేదు. అప్పుడు బంధుమిత్రుల నుంచి లేదా బ్యాంకు నుంచి అప్పు చేయక తప్పదు. ఇవేవీ సాధ్యం కాకపోతే క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేయడం ఒక్కటే మార్గం. అయితే ఇది అంత క్షేమం కాదు. ఇందుకు అధిక వడ్డీతో పాటు చార్జీల రూపంలోనూ భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు ద్వారా అడ్వాన్స్ నగదు విత్‌డ్రాయల్స్‌లో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకుందాం...

చార్జీలు: క్రెడిట్ కార్డు అంటేనే ఫీజులు, వడ్డీలు. ఇక ఈ కార్డులతో విత్‌డ్రా చేసే అడ్వాన్స్ నగదుపై వడ్డీ భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి నగదు విత్‌డ్రాయల్స్‌పై కనీసం రూ.250 నుంచి రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి. విత్‌డ్రా చేసే నగదును బట్టి ప్రతి లావాదేవీ విలువలో ఇది 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డు కంపెనీలు జారీ చేసే బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో ఈ చార్జీల వివరాలు ఉంటాయి.

వడ్డీ రేటు: క్రెడిట్ కార్డుల ద్వారా విత్‌డ్రా చేసే నగదు అడ్వాన్స్‌పై బ్యాంకులు నెలవారీ పద్ధతిలో వడ్డీ రేటు వసూలు చేస్తాయి. సాధారణంగా ఈ వడ్డీ రేటు 2.5 నుంచి 3 శాతం మధ్య ఉంటుంది.

తొలి రోజు నుంచే వడ్డీ: క్రెడిట్ కార్డుపై కొనే వస్తువుల బకాయిలు చెల్లించేందుకు కొంత ఇంటరెస్ట్ ఫ్రీ గడువు ఉంటుంది. అడ్వాన్స్ నగదు విత్‌డ్రాయల్స్‌కు ఇలాంటి సౌలభ్యం ఉండదు. నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచి చెల్లించే రోజు వరకు వడ్డీ భారం తప్పదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అడ్వాన్స్ నగదు విత్‌డ్రాయల్స్‌ను ఎంత త్వరగా చెల్లిస్తే అంత మంచిది.

లేటు చెల్లింపులు వద్దు: ఈ చెల్లింపులను ఒకేసారి వీలైనంత త్వరగా చెల్లించడం మంచిది. చేతిలో డబ్బులు లేవని కొద్దికొద్దిగా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తే ఫీజుల భారం తడిసి మోపెడవుతుంది. సాధారణంగా ఇది మిగిలిన బకాయి మొత్తంలో 15 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. ఆలస్యంగా చేసే అడ్వాన్స్ నగదు చెల్లింపులు ఆర్థిక భారంతో పాటు క్రెడిట్ స్కోరునూ దెబ్బతీస్తాయి.

పరిమితులు: క్రెడిట్ కార్డు చేతిలో ఉన్నంత మాత్రాన ఎంత పడితే అంత అడ్వాన్స్ నగదు విత్‌డ్రాయల్స్ కుదరవు. మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్‌లో ఒక పరిమితికి లోబడి మాత్రమే ఈ నగదు ఉపసంహరణ సాధ్యం. ఒకవేళ దీన్ని ఉపయోగించుకున్నా ఆ మొత్తాన్ని నిర్ణీత గడువు లోగా ఒకేసారి చెల్లించాలి. లేకపోతే అది గుదిబండగా మారే ప్రమాదం ఉంది.



ఎల్‌ఐసీ గిన్నిస్ వరల్డ్ రికార్డు

ఒక్క రోజులో 5,88,107 పాలసీల విక్రయం

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలను విక్రయించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఒక్క రోజులో ఇన్ని పాలసీలు అమ్మిన బీమా కంపెనీ ఇదే. ఈ జనవరి 20న సంస్థకు చెందిన 4,52,839 ఏజెంట్లు ఈ పాలసీలను విక్రయించినట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. "ఇది మా ఏజెంట్ల అవిశ్రాంత అంకితభావం, నైపుణ్యం, నైతికతకు బలమైన ధ్రువీకరణ. మా కస్టమర్లు, వారి కుటుంబాలకు బీమా ద్వారా ఆర్థిక రక్షణ కల్పించాలన్న మా లక్ష్యం పట్ల నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది" అని ఎల్‌ఐసీ పేర్కొంది. 'మ్యాడ్ మిలియన్ డే' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ జనవరి 20న ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీనైనా విక్రయించాలని ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి కోరారు. దాంతో ఏజెంట్లందరూ కలిసి రికార్డు స్థాయిలో పాలసీలను విక్రయించారు.

ఫామ్‌గేట్ ధర — వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్

హైదరాబాద్	120	విజయవాడ	119
వరంగల్	120	గుంటూరు	122
కరీంనగర్	120	ఒంగోలు	122
మహబూబ్‌నగర్	120	చిత్తూరు	111
కర్నూలు	120	నెల్లూరు	116
విశాఖపట్నం	116	అనంతపురం	116
గోదావరి	119		

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)

25వ తేదీ			
హైదరాబాద్	500	విజయవాడ	510
వరంగల్	502	గోదావరి	485
చిత్తూరు	603	విశాఖపట్నం	513

డజను గుడ్లు రూ. 72

బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)

	24 క్యారెట్లు	22 క్యారెట్లు	కేజీ వెండి
హైదరాబాద్	98,080 ▲	89,900 ▲	1,10,900 ▼
విజయవాడ	99,700 ▲	93,500 ▲	99,700 ▼
విశాఖపట్నం	98,080 ▼	89,900 ▲	1,10,900 ▲
రాజమండ్రి	98,070 ▲	89,900 ▲	1,03,000 ▲
ప్రొద్దుటూరు	96,200 ▼	88,500 ▼	99,200 ▼
ముంబై	95,471	87,451	96,909



ఇంటిని కూల్చిన వారిపై కేసు నమోదు

కరీమాబాద్, మే24 (ఆంధ్రజ్యోతి): తాను నివాసం ఉంటున్న ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేశారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మిల్స్‌కాలనీ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ అండర్ రైల్వేగేటు ప్రాంతానికి చెందిన దోర్నాల ఉషశ్రీ భర్త సదాశివుడు 2002 సంవత్సరంలో మృతిచెందాడు. పిల్లలు కూడా లేక పోవడంతో తనకు భర్త నుంచి వారసత్వంగా వచ్చిన (శాంతినగర్‌లో) ఇంట్లో నివాసం ఉంటోంది. అయితే తన తోటి కోడలు అయిన దోర్నాల లత, ఆమె కుమారుడు దోర్నాల వెంకటేష్ ఆ ఇంటిని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో ఈ ఇంటిని సదాశివుడి తల్లి దోర్నాల రాజ్యలక్ష్మి తమ పేరున గిఫ్ట్ డీడ్ చేసిందని, ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ గత కొంతకాలంగా ఉషశ్రీతో గొడవ పెట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఉషశ్రీ వినకపోవడంతో ఈ నెల 19వ తేదీన తను ఇంట్లో నిద్రిస్తుండగానే తోటి కోడలు దోర్నాల లత, ఆమె కొడుకు దోర్నాల వెంకటేష్, పలువురితో వచ్చి ఇంట్లోని వస్తువులు చిందర వందర చేశారు. అక్కడితో ఆగకుండా జేసీబీతో జీప్లస్ భవనాన్ని కూల్చివేశారు. దీంతో తనకు రూ.10లక్షల నష్టం వాటిల్లిందని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శనివారం దోర్నాల లత, ఆమె కుమారుడు దోర్నాల వెంకటేష్‌తో పాటు దౌర్జన్యం చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి


అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ అశ్విని

వరంగల్ కార్పొరేషన్, మే 24 (ఆంధ్రజ్యోతి): ఎన్‌డీడీబీ వారి సహకారంతో సమగ్ర ప్రణాళిక డీపీఆర్ సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కోరారు. శనివారం బల్దియా కార్యాలయంలో మెప్మా, సెర్ప్ అధికారులతో పాటు పాల డైరీ మార్కెటింగ్, రాజీవ్ యువ వికాసం పురోగతిపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గ పరిధిలోని దామెర, వంచనగిరి గ్రామాలలో డైరీ ఫామ్ ఏర్పాటు చేస్తున్న తరుణంలో మెప్మా విభాగం అధికారులు సర్వే నిర్వహించాలన్నారు. సెర్ప్ వారు డైరీ ఏర్పాటు చేస్తూ ఎస్‌హెచ్‌జీ సభ్యులు మార్కెటింగ్ చేయాలన్నారు. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు (డీఆర్‌ఆర్‌పి) సహాయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాజీవ్ యువవికాసం లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా నిర్వహించేలా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, మెప్మా టీఎంజీ కంజర్ల రమేష్ పాల్గొన్నారు.

నగర అభివృద్ధి, సుందరీకరణకు చర్యలు

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


భద్రకాళి ప్రాంతంలో పరిశీలిస్తున్న ఎమ్మెల్యే తదితరులు

వరంగల్ కార్పొరేషన్, మే 24 (ఆంధ్రజ్యోతి): నగర అభివృద్ధి, సుందరీకరణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పెద్దమ్మగడ్డ, యాదవనగర్, భద్రకాళి చెరువు, భద్రకాళి ఆలయ ప్రాంగణం, మాడవీధులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడంలో భాగంగా రోడ్డు వెడల్పు చేయడం తప్పనిసరి అన్నారు. నగరంలో భూములు, రోడ్లు అన్యాక్రాంతమవుతున్న ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ శిక్షణలో గందరగోళం

- **బోధన అంశాల పట్ల అవగాహన లోపం**
- **ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు**

వరంగల్ ఎడ్యుకేషన్, మే 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు వరంగల్ జిల్లాలో గందరగోళం అవుతున్నాయి. ఉపాధ్యాయులకు మూడో విడత శిక్షణ శనివారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహిస్తుండగా మొదటి రోజు శిక్షణ సమయానికి ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా, మొదటి రెండు విడతల శిక్షణలో సైతం గందరగోళ పరిస్థితులే తలెత్తినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధ్యాయుల సమయ పాలనపై పెట్టిన దృష్టి శిక్షణ కార్యక్రమంలో డీఈవో పెట్టనట్లు వారు చర్చించుకుంటున్నారు. దీంతో జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతులు సంపూర్ణంగా కాకుండా సంక్షిప్తంగానే కొనసాగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులకు బోధన అంశాల పట్ల తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యం పెంపుదల తదతర అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన డీఈవో.. ఆ మేరకు చర్యలు చేపట్టకుండా కేవలం ఉపాధ్యాయుల సమయపాలనపట్లనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొంతమంది ఉపాధ్యాయుల పట్ల కక్షసాధింపు చర్యలు చేపడుతున్నట్లు సైతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- **సమయానికి ప్రారంభం కాని శిక్షణ**

హంటర్‌రోడ్ ఖమ్మం బైపాస్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌లో తెలుగు, హిందీ, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, పీడీలకు శనివారం నుంచి నిర్వహించిన


స్థలం లేకపోవడంతో వరండాలో నిల్చున్న ఉపాధ్యాయులు

మూడో విడత తొలి రోజు శిక్షణ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకే శిక్షణ కేంద్రానికి చేరుకున్న ఉపాధ్యాయులు.. 10గంటల దాకా ఓరియంటేషన్ కోసం వరండాలో వేచి చూడాల్సి వచ్చింది. 150 నుంచి 200 మంది విద్యార్థులు కూర్చునే ఒక హాలులో 400 మంది ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. స్థలభావంతో సగంమంది ఉపాధ్యాయులు ప్రోగ్రాంలో పాల్గొనకుండా వరండాలోనే నిల్చుండిపోయారు. పాత కుర్చీలు వేయడంతో ఓ జిల్లా రిసోర్స్ పర్సన్ ఉపాధ్యాయుడు కుర్చీ విరిగి కిందపడిపోయాడు.

పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు

మట్టెవాడ, మే 24(ఆంధ్రజ్యోతి): వరంగల్ మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో పోస్టింగ్ కోసం వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిల్స్‌కాలనీ సీఐ పోస్టింగ్‌తో పాటు మరో పోలీస్ స్టేషన్ పోస్టింగ్ కోసం ఇద్దరు సీఐలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మిల్స్‌కాలనీ పోస్టింగ్ కోసం గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు సీఐలతో పాటు మరో సీఐ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ సబ్ డివిజన్‌లో మరో పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ కోసం అధికార పార్టీ నేతల వద్దకు కొంత మంది సీఐలు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో కొందరికి స్థానచలనం తప్పదనే భావన ఉండటంతో కొత్తవారు వరంగల్ సబ్ డివిజన్‌లో పనిచేసేందుకు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి సిఫారసు లేఖలు పొందేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. కాగా 2,3 రోజుల్లో సీఐ పోస్టింగ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

26 నుంచి సర్వేయర్లకు శిక్షణ

వరంగల్ కలెక్టరేట్, మే 24 (ఆంధ్రజ్యోతి): సర్వేయర్లుగా ఎంపికైన వారికి ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 26 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశాయిపేట సీకేఎం కళాశాలలో 315 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ అభ్యర్థులకు 50 పనిదినాల్లో శిక్షణ ఉంటుందని, ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపారు. సర్వేయర్లు శిక్షణ తరగతులకు హాజరై భూభారతి చట్టంపై సంపూర్ణ అవగాహన పొందాలని కోరారు.

సరస్వతి పుష్కరాల్లో బీజేపీ నాయకుడు


పుష్కరస్నానం చేస్తున్న గంటా రవికుమార్ దంపతులు

మిల్స్‌కాలనీ, మే 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో కుటుంబ సమేతంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ శనివారం పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం దేవి మహా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాల సందర్భంగా నదిలో స్నానం చేయడం ద్వారా ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుందని అన్నారు.

మీడియేషన్ సెంటర్‌లో సత్వర న్యాయం

- **జిల్లా జడ్జి వివి.నిర్మల గీతాంబ**

మట్టెవాడ, మే 24 (ఆంధ్రజ్యోతి): కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ (మధ్యవర్తిత్వ కేంద్రాలు) ద్వారా వివాదాలను తక్షణమే పరిష్కరించుకోవచ్చని వరంగల్ జిల్లా జడ్జి వివి.నిర్మల గీతాంబ అన్నారు. శనివారం పాపయ్యపేట చమన్‌లోని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యాలయంలో ఆర్యవైశ్య కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్వర న్యాయం పొందేందుకు మీడియేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని, దీంతో డబ్బు, సమయం ఆదా అవుతుందని అన్నారు. వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు గట్టు మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఆర్యవైశ్య కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ గురించి కమ్యూనిటీలో అందరికి తెలిసే విధంగా చూడాలని సెంటర్ నిర్వాహకులు గుముడవెల్లి సురేశ్, వల్లాల శైలజ, మంచాల విజయ కుమార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్‌సెల్ సర్వీసెస్ సెక్రటరీ సాయికుమార్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధు, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ టి.గోపి, ఎస్‌ఐ సాంబయ్య, చందా శ్రీకాంత్, న్యాయవాదులు చకిలం ఉపేందర్, అయితా ప్రసాద్, పశుపతినాథ్, ఓంప్రకాశ్, జి.సురేశ్, వల్లాల శైలజ, మోదె నాగేందర్, రాజేందర్, వాసుదేవ్ పాల్గొన్నారు.


ఆర్యవైశ్య కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి వివి.నిర్మల గీతాంబ

- **బాపూజీ భవన్‌లో..**

గిర్మాజిపేట: వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న బాపూజీ కమ్యూనిటీ హాల్‌లో ఆల్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను శనివారం వరంగల్ జిల్లా జడ్జి నిర్మల గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివాదాలను సామరస్యంగా శాంతిపూర్వకంగా పరిష్కరించినట్లయితే సమాజంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతాయని అన్నారు. ఈ కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కేంద్రాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే వారికి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కేంద్రాలను వాదప్రతివాదులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్, వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తీగల జీవన్ గౌడ్, పోలేపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

జీపీవో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టర్లకు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశం


వీసీలో పాల్గొన్న కలెక్టర్ సత్యశారద, ఇతర అధికారులు

వరంగల్ కలెక్టరేట్, మే 24 (ఆంధ్రజ్యోతి): గ్రామపాలన అధికారుల (జీపీవో) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 25న (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు జరిగే పరీక్షకు జిల్లా నోడల్ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సీల్ చేసి జేఎన్‌టీయూహెచ్‌కు అందించాలని, ఉపయోగించని జవాబు పత్రాలను కూడా తప్పనిసరిగా పరీక్ష కేంద్రాల నుంచి సేకరించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీటింగ్ అరెంజ్‌మెంట్ పక్కాగా ఉండాలని, అభ్యర్థులకు తాగునీటి వసతి కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలు ఉన్న మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని, సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 198 మంది అభ్యర్థులు హాజరవుతారని, వరంగల్ ఇస్లామియా జూనియర్ కళాశాలలో పరీక్ష జరుగుతుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో రామిరెడ్డి, ఏవో విశ్వప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎంసీపీఐ ప్రచార జాతా ప్రారంభం


అబ్బనికుంటలో ప్రచార జాతా ప్రారంభించిన పార్టీ కేంద్ర నాయకుడు బాషికర్ల బాబు

గిర్మాజిపేట, మే24 (ఆంధ్రజ్యోతి): ఈనెల 26, 27, 28 తేదీలలో వరంగల్‌లో జరిగే ఎంసీపీఐ రాష్ట్ర మహా సభల ప్రచార జాతాను శనివారం అబ్బనికుంటలో ఆ పార్టీ కేంద్ర కమిటీ బాషికర్ల బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు వరంగల్‌లో జరిగే పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ మహాసభల్లో చర్చించి తగిన ప్రణాళికను రూపొందిస్తామన్నారు. అబ్బనికుంట నుంచి మొదలైన ఈ ప్రచార జాత తెలంగాణ జంక్షన్ మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లింది. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.చందర్ రావు, సింగతి సాంబయ్య, అరుణ్ కుమార్, రాష్ట్ర నాయకులు తిరుపతి, రవి, నరసయ్య, రాజేష్, అరుణ్, రాకేష్ పాల్గొన్నారు.

- **ఓంకార్ ఆశయాలకు విరుద్ధం..**

ఎంసీపీఐ పేరుతో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం ఓంకార్ ఆశయాలకు విరుద్ధమని పార్టీ రాష్ట్ర నాయకుడు గాదగోని రవి విమర్శించారు. శనివారం వరంగల్ అండర్‌బ్రిడ్జి సమీపంలోని ఓంకార్ భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ వెలివేసిన మోర్తాల చందర్‌రావు ఈ మహాసభలను నిర్వహించడం సరికాదని, వెంటనే ఆయన మహాసభలను రద్దుచేసుకుని తమతో కలిసి రావాలని హితవుపలికారు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు


తనిఖీలు నిర్వహిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

కరీమాబాద్, మే24(ఆంధ్రజ్యోతి): వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్‌లోని వివిధ విత్తన దుకాణాల్లో వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఖరీఫ్ సాగు సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు పలు విత్తన దుకాణాల్లో విస్తృతంగా తనిఖీ చేశారు. వివిధ కంపెనీలకు చెందిన రూ.1.10 లక్షల విలువైన విత్తన విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన పెస్టిసైడ్లను ఎవరైనా విక్రయిస్తే రైతులు నేరుగా వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీల్లో ఏడీఏ విజయభాస్కర్, పీటీఎస్ సిహెచ్.రంజిత్, ఏవోలు యాకయ్య, హరిప్రసాద్‌బాబు, విజయ్‌కుమార్, ఆర్‌ఆర్ ప్రశాంత్‌కుమార్, గోవర్ధన్ రెడ్డి, లలిత, డి.సుధాకర్, ఎన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

గుడిసెవాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి: సీపీఐ

వరంగల్ కలెక్టరేట్, మే 24 (ఆంధ్రజ్యోతి): పైడిపల్లి గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని కోరుతూ సీపీఐ నాయకులు శనివారం డీఆర్‌వో విజయలక్ష్మికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ.. పైడిపల్లి పరిధిలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు భూములలో పేదలు గుడిసెలు వేసుకుంటే గతంలో రెండుసార్లు తొలగించారని, దీంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, అద్దె చెల్లించలేని పరిస్థితిలో చెట్ల కింద నివాసం ఉంటున్నారని, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఎస్సారెస్పీ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారని, వాటిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పనాస ప్రసాద్, సంఘి ఎలేందర్, జన్ను రవి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర కులగణన హర్షణీయం

- **బీసీ నాయకుడు పరికిపండ్ల అశోక్**

వరంగల్ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కులగణన చేపట్టాలన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ దళపతి పరికిపండ్ల అశోక్ అన్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన సందర్భంగా శనివారం వరంగల్‌లో బీసీ హక్కుల సాధన సమితి జాతీయ కన్వీనర్, బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా బీసీల లెక్కలు తేల్చాలనే ఏకైక డిమాండ్‌తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రారంభించి అనంతరం పలు రాష్ట్రాల నుంచి 40 లక్షల ఉత్తరాలు చేరవేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడెపు రాజేంద్రప్రసాద్, వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు రంగయ్య, మల్లారెడ్డి, కొండ యాదగిరి, కృష్ణయ్య, ఉప్పలయ్య, మనస్విని, హన్మంతు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.



అశోక్‌ను సన్మానిస్తున్న వివిధ కుల సంఘాల ప్రతినిధులు

ఘనంగా పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు


చౌరస్తాలో కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

వరంగల్ చౌరస్తా, మే 24(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ జన్మదిన వేడుకలను శనివారం వరంగల్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు గోపాల్ నవీన్‌రాజ్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పండ్ల పంపిణీ, ఆలయాల్లో పూజలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల ప్రకాష్, కొత్తపల్లి శ్రీనివాస్, జారతి రమేష్, వేణుగోపాల్, కురిమిల సంపత్, మబ్బు ప్రవీణ్, చిట్టిమల్ల రమేష్, కాసం పున్నం, కార్పొరేటర్లు కావేటి కవిత, ముష్కమల్ల అరుణ., ఉమాదామోదర్, యాదవ్, బోగి సువర్ణ, బసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- **ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ**

గిర్మాజిపేట: టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఆయన మరింత ఉన్నతస్థాయిలో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాల నవీన్‌రాజ్, మీసాల ప్రకాష్, జారతి రమేష్, కత్తెరశాల వేణుగోపాల్, బాల్నె సురేష్, జారతి శ్రీనివాస్, సందెల లాజర్, జీవన్, కమల్, విశాల్‌బాబు, అమర్, రవి, యాకుబ్, నాగరాజు, శ్రీను, భిక్షపతి, కుమారస్వామి, రజియా జహిరా, సదానందం తదితరులు పాల్గొన్నారు.

గురుకుల కళాశాలను తనిఖీ చేసిన అధికారులు

శంభునిపేట, మే 24 (ఆంధ్రజ్యోతి): రంగశాయిపేటలో గల సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను విజిలెన్స్, రెవెన్యూ అధికారులు శనివారం తనిఖీ చేశారు. కళాశాలలో సరైన భోజనం పెట్టడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన కలెక్టర్.. కళాశాలను తనిఖీ చేయాలని ఆదేశించటంతో గురుకుల సొసైటీ జిల్లా అధికారులు, విజిలెన్స్ రెవెన్యూ అధికారులు కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్, వాచ్ ఉమెన్‌తో మాట్లాడారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయని, హనుమకొండ గురుకుల విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నందున వారికి ఇక్కడే వసతి కల్పిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.

ఓ విద్యార్థిని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే.. నిబంధనల ప్రకారం దానిని హాస్టల్‌లోనికి అనుమతించలేదని, కళాశాలలో మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని ప్రిన్సిపాల్ వి.రాధిక, వాచ్‌ఉమెన్ లక్ష్మీ వివరించారు. ఈ మేరకు నివేదికను కలెక్టర్‌కు పంపామని అధికారులు తెలిపారు.

ఇరుకు గదుల్లో ఇంతెజార్‌గంజ్ ఠాణా



ఇంతెజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్

పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత.. ● పని భారంతో ఇబ్బంది పడుతున్న పోలీసులు

వరంగల్ టౌన్, మే 24 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరంలోని నిత్యం రద్దీగా ఉండే ఇంతెజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో అనేక సమస్యలు నెలకొన్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బాధితులకు సరైన సమయంలో సేవలు అందడం లేదు. దీనికి తోడు ఈ పోలీస్‌స్టేషన్ రోడ్డుపై ఉండటంతో పార్కింగ్ సమస్య ఉంది. పోలీస్ సిబ్బంది వాహనాలు, బాధితుల వాహనాలు పార్కింగ్ చేసేందుకు సరైన స్థలం లేదు. రెండంతస్థుల్లో ఉన్న ఈ ఠాణాలో సీఐకి, ఎస్‌ఐలకు చిన్న చిన్న రెండు గదులు కేటాయించారు. బాధితులతో మాట్లాడటానికి కూడా సరైన సౌకర్యాలు లేవు. ఎండాకాలంలో అయితే సిబ్బందితో పాటు బాధితులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ప్రస్తుతం ఈ పోలీస్‌స్టేషన్‌లో ఒక సీఐ ఉన్నారు. నలుగురు ఎస్సైలకు గాను ఇద్దరే ఉన్నారు. ఐదుగురు ఏఎస్‌ఐలకు గాను ఒక పోస్టు ఖాళీ ఉంది. హెడ్ కానిస్టేబుళ్లు ఆరుగురికి గాను 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 53 మంది కానిస్టేబుళ్లకు గాను ప్రస్తుతం 27 మంది ఉండగా ఇంకా 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరిలో సీఐ లేదా ఒక ఎస్‌ఐ ఎవరు సెలవులో ఉన్నా మిగిలినవారిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

- మహ్మద్ అబ్దుల్ షూకూర్, సీఐ



ఇంతెజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉన్నది వాస్తవమే. దీంతో సిబ్బందిపై అధిక పనిభారం పడుతోంది. ఈ విషయాన్ని ఇటీవల పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరాం. త్వరలో భర్తీ చేస్తామని వారు హామీ ఇచ్చారు.

కేయూ డిగ్రీ ఇయర్‌వైజ్ పరీక్ష ఫలితాల వెల్లడి

కేయూక్యాంపస్ మే 24, (ఆంధ్రజ్యోతి): కేయూ పరిధిలో గత మార్చిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల ఇయర్‌వైజ్ ఫలితాలను శనివారం కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం విడుదల చేశారు. మూడేళ్ల డిగ్రీ ఇయర్‌వైజ్ పరీక్షల్లో 74 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాలకోసం కేయూ వెబ్‌సైట్ https://kakatiya.ac.in/లో చూడాలని పేర్కొన్నారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో కేయూ పరీక్షల నియంత్రణాధికారులు రాజేందర్, డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్టర్ పి.వెంకటయ్య, క్యాంపు ఆఫీసర్ ఎస్.సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓరుగల్లు... కేవలం చారిత్రక ప్రాంతమే కాదు, విప్లవాగ్నిని రగిలించిన నేల. ఎందరో యువకిశోరాలను పోరుబిడ్డలుగా తీర్చిదిద్దిన రణస్థలి. భూమి కోసం, భుక్తి కోసం పీడన నుంచి విముక్తి కోసం దశాబ్దాల క్రితమే ఓరుగల్లు నుంచి ఎందరో యువకులు పోరుబాట పట్టారు. ఉజ్వలమైన భవిష్యత్తును వదులుకొని, ప్రజల కోసం, సమ సమాజం కోసం ఆయుధాలు ధరించి ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఎన్‌కౌంటర్లలో అసువులుబాసి 'అమరత్వం రమణీయమైనది' అని చాటారు. అబూజ్‌మడ్‌లో మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అమరుడైన నేపథ్యంలో.. ఓరుగల్లు పోరుచరిత్ర మరోసారి తెరపైకి వచ్చింది. మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన వారిలో సింహభాగం వరంగల్‌లోనే పోరుపాఠాలు నేర్చుకున్నారు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, గణపతి వంటి విప్లవ నేతలచే తుపాకీ తూటతోనే రాజ్యాధికారం అని పోరుగల్లు పలికించింది. నంబాల కేశవరావుతో పాటు చెరుకూరి రాజ్‌కుమార్, క్రాంతి రణదేవ్, పులి అంజయ్య లాంటి వందలాది మంది విద్యార్థులను అజ్ఞాత బాట పట్టించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంజనీరింగ్ విద్యాసంస్థగా పేరుగాంచిన వరంగల్ ఆర్ఈసీ (నేడు నిట్) 50 ఏళ్ల క్రితమే విప్లవవీరులకు నిలయంగా విలసిల్లింది. కేశవరావుతో పాటు అనేకమంది యోధులు ఇక్కడే రూపుదిద్దుకొని అడవుల బాట పట్టారు. మరోవైపు కేయూసీ, కేఎంసీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాంస్థలు సైతం ఆనాడు పోరుబిడ్డలకు జన్మనిచ్చాయి. అప్పటి పీపుల్స్‌వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీపైన వరంగల్‌ది చెరగని సంతకమే కాదు, త్యాగాలకు కొండగుర్తు కూడా.

- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్



విప్లవాగ్నిని రగిలించిన నేల

మావోయిస్టు దళపతులు విప్లవ పాఠాలు నేర్చుకున్నది ఓరుగల్లులోనే..

సెయింట్ గాబ్రియేల్స్‌లో హిందీ పండిట్‌గా పనిచేసిన కొండపల్లి సీతారామయ్య

వరంగల్‌లో పని చేస్తున్న కాలంలోనే పీపుల్స్‌వార్ ఏర్పాటు

బీఎడ్ చదువుతున్న క్రమంలోనే నక్సలిజంలోకి గణపతి

ఆర్ఈసీలో ఎంటెక్ మధ్యలో వదిలేసి గన్ పట్టిన నంబాల కేశవరావు

రాష్ట్ర సారథులు యాప నారాయణ, బడే చొక్కారావు ఓరుగల్లు బిడ్డలే

ఆర్ఈసీ, కేయూసీ, కేఎంసీ, సీకేఎంల నుంచి విప్లవ నేతల ప్రస్థానం

చెరుకూరి రాజ్‌కుమార్, పులి అంజయ్య, డాక్టర్ ప్రసాద్, క్రాంతి రణదేవ్.. ఇంకా ఎందరో..

6



నారాయణపూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మృతదేహం కోసం ఎదురుచూస్తున్న రాకేష్ కుటుంబ సభ్యులు

ఎడతెగని నిరీక్షణ

- రాకేష్ మృతదేహాన్ని ఇంకా అప్పగించని చత్తీస్‌గఢ్ పోలీసులు
- మూడు రోజులుగా నారాయణ పూర్‌లోనే కుటుంబసభ్యులు

హసన్‌పర్తి, మే 24 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గడ్ మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించడంలో నారాయణపూర్ పోలీసులు సహకరించడం లేదని మృతుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన మావోయిస్టు బూర రాకేష్ (32)మృతదేహం కోసం అతడి కుటుంబ సభ్యులు నారాయణపూర్ పోలీస్ లైన్ వద్ద మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాకేష్ మృతి చెందగా, మృతదేహం కోసం తల్లిదండ్రులు బూర బాబు-స్వరూపదంపతులతో పాటు కుటుంబ సభ్యులు నారాయణపూర్ పోలీస్ లైన్‌కు గురువారం రాత్రి వరకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రాకేష్ మృతదేహాన్ని అప్పగించాలని నారాయణపూర్ పోలీసులకు లిఖిత పూర్వక దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ అక్కడి పోలీసులు కనికరించలేదు. మరుసటి రోజు శనివారం పోస్టుమార్టం లాంఛనాలు పూర్తి చేసి సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పారు. కానీ రాత్రి వరకు కూడా అప్పగించలేదు. ఊరుకాని ఊరులో దుఃఖంతో మూడురోజులుగా నిరీక్షిస్తున్న తమకు నారాయణపూర్ పోలీసులు నరకం చూపుతున్నారని రాకేశ్ కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.

పాల ఉత్పత్తులు కొని రైతులను ఆదుకోవాలి

- బిల్లుల చెల్లింపునకు రూ.100కోట్లు విడుదల
- విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి
- మార్కెట్‌లోకి కొత్త పాల ఉత్పత్తుల విడుదల

హనుమకొండ, మే 24 (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ పాల ఉత్పత్తులు స్వచ్ఛతకు, నాణ్యతకు ప్రతీక అని, ప్రజలు వీటినే ఎక్కువగా వినియోగించాలని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి కోరారు. శనివారం హనుమకొండ అలంకార్ జంక్షన్ సమీపంలోని విజయ డెయిరీ వరంగల్ మిల్క్ షెడ్‌లో విజయ డెయిరీ కొత్త పాలు, పాల ఉత్పత్తుల్లో భాగంగా నూతనంగా రూ.10 పాలు, రూ.10 పెరుగు ప్యాకెట్లు, 400 గ్రాముల పెరుగు, 5 కేజీలు, 10 కేజీల డబుల్ టోన్ పెరుగు బకెట్లు, 900 గ్రాముల డబుల్‌టోన్ పెరుగు ప్యాకెట్లను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ డెయిరీ పాలు మాత్రమే ప్రభుత్వరంగ సంస్థ పాలు అని, పాడి రైతుల నుంచి సహకార సంఘాల ద్వారా సేకరించి అత్యంత నాణ్యతతో ప్రజలకు



10కేజీల పెరుగు బకెట్‌ను ఎంపీ కడియం కావ్యకు అందచేయడం ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న విజయ డెయిరీ చైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి

అందచేస్తున్నామని అన్నారు. పాలను కొనుగోలు చేయడం ద్వారా పాడి రైతుల ఆర్థికాభ్యున్నతికి, వారి సంక్షేమానికి చేయూతనిచ్చినట్లు అవుతుందన్నారు. విజయ డెయిరీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని, డెయిరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్ననదని అన్నారు. పాడి రైతుల బిల్లులను చెల్లించేందుకు రూ.100కోట్లను విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రైతులకు సబ్సిడీ మీద దాణా, ఇతర మందులు అందిస్తామని హామీ ఇచ్చారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలకు వరంగల్ నగరంలో 30పార్లర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్‌లో పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతుకృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ మిల్క్ షెడ్‌ను రూ.25కోట్లతో ఆధునీకరించేందుకు ప్రజాప్రతినిదులు సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. విజయ డెయిరీ అంటేనే నమ్మకం, నాణ్యతకు పెట్టింది పేరన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, డెయిరీ జనరల్ మేనేజర్లు మల్లయ్య, మధుసూదన్ రావు, రీజినల్ సేల్స్ మేనేజర్ ధనరాజ్, జనగామ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, వరంగల్ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, మేనేజర్ నాయక్, జూనియర్ మేనేజర్ అశోక్ కుమార్, ఉమ్మడి జిల్లా పాడి రైతులు, సేల్స్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

తీరు మార్చుకోకపోతే బదిలీపై వెళ్లిపోండి..

- పేదలకు చిత్తశుద్ధితో సేవలు అందించాలి
- పశ్చిమ ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ సారయ్య
- ఎంజీఎంలో తనిఖీ.. వైద్య సిబ్బందిపై ఆగ్రహం

వరంగల్ మెడికల్, మే 24 (ఆంధ్రజ్యోతి): పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎంజీఎం ఆస్పత్రిది కీలకపాత్ర అని, వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. శనివారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిలతో కలిసి ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డును సందర్శించి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అత్యవసర సేవ విభాగంలో ఉన్న ఎక్స్‌రే, ల్యాబ్, ఆక్సిజన్ స్టోర్, సీటీస్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లను పరిశీలించి రోగులకు అందుతున్న భోజనం, భోజన శాలను పరిశీలించారు. మహిళ, పురుషుల వార్డులు, ఫార్మసీ స్టోర్, చిన్న పిల్లల అత్యవసర విభాగ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకు వైద్య రంగంలో ఎంజీఎం తల్లి లాంటిదని, ఆస్పత్రి అభివృద్ధి, పరిశుభ్రత మన బాధ్యత అని తెలిపారు. వైద్య సిబ్బంది, వైద్యుల అలసత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే బదిలీపై వెళ్లండని, పేద ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, ఇతర వైద్యులు పాల్గొన్నారు.



- పదో రోజు 2 లక్షలకుపైగా భక్తుల హాజరు
- దర్శనానికి ఇబ్బందులతో వెనుదిరుగుతున్న భక్తజనం
- పార్కింగ్ స్థలాల దూరంతో వాహనదారుల ఇక్కట్లు
- నేడు, రేపు అధికంగా భక్తులు వచ్చే చాన్స్
- విస్తృత ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం
- నేడు కాళేశ్వరానికి గవర్నర్ దంపతుల రాక

వివరాలు : 6వ పేజీలో...

త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు



హనుమకొండ డీసీసీ భవన్‌లో కేక్ కట్ చేస్తున్న హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ

టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

హనుమకొండ సిటీ, మే 24(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్ ఫిషరిస్ కమిటీ రాష్ట్ర సభ్యుడు మండల సమ్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, నసీం జహాన్, కుమార్, అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశాలు

జూన్ 10, 11 తేదీల్లో జేఎన్ఎస్‌లో ఎంపిక పోటీలు

వరంగల్ స్పోర్ట్స్, మే 24(ఆంధ్రజ్యోతి): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్) ఆదేశాల మేరకు జూన్ 10, 11వ తేదీల్లో హనుమకొండ జేఎన్ఎస్‌లోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు చెందిన అండర్-10, 12, 14, 16 బాలబాలికలు అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ 5 క్రీడాంశాల్లో హనుమకొండలోని జేఎన్ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించిన అనంతరం వారి ప్రతిభ ఆధారంగా హాస్టల్లో ప్రవేశాలు ఉంటాయన్నారు.

అండర్-10, 12 బాల బాలికలకు అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్‌లో క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు, ఇందులో పాల్గొనే వారు 30జూన్ 2013 నుంచి 1జూలై 2015 మధ్య జన్మించినవారు అర్హులని తెలిపారు. అదేవిధంగా 30 జూన్ 2009 నుంచి 1 జూలై 2011 మధ్య జన్మించిన అం డర్-14, 16బాలురు విభాగంలో రెజ్లింగ్, హ్యాండ్ బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ఎంపిక చేస్తామని అశోక్‌కుమార్ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన బాలబాలికలు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి జారీచేసిన బోనఫైడ్ సర్టిఫికెట్‌తో పాటు 10పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను వెంట తీసుకొని జూన్ 10వ తేదీన ఉదయం 8గంటలకు హనుమ కొండ జేఎన్ఎస్‌లో హాజరు కావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు (అథ్లెటిక్ కోచ్) శ్రీమన్నారాయణ 9182854789, (జిమ్నాస్టిక్స్ కోచ్) దేవిక 8099593913, (రెజ్లింగ్ కోచ్) జయపాల్ 99635 76965, (హ్యాండ్‌బాల్ కోచ్) విష్ణు 7386469301, (స్విమ్మింగ్ కోచ్) నవీన్ 9912355802 సెల్‌నెంబర్లులో సంప్రదించాలని అశోక్‌కుమార్ సూచించారు.

విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి

నర్సంపేట, మే 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు కన్నతల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించాలని ఎంఈవో కొర్ర సారయ్య, వికాస తరంగిణి అధ్యక్షుడు ఎంవి.కృష్ణారావు, వికాస తరంగిణి ప్రతినిధి రేణుక అన్నారు. పట్టణంలోని బాలుర హై స్కూల్‌లో వికాస తరంగిణి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ను వారు శనివారం సందర్శించారు. వేసవి శిక్షణ తరగతుల వల్ల విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విద్య ప్రాముఖ్యతపై అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్ర మం అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయులు సట్ల వీరయ్య విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు.

• విద్యార్థులు మొబైల్‌పోన్లకు దూరంగా ఉండాలి

విద్యార్థులు మొబైల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని బిట్స్ చైర్మన్ డాక్టర్ ఎ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి అన్నారు. బాలాజీ విద్యా సంస్థల్లో ఒకటైన పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో గత 27 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని సూచించారు. బిట్స్ కళాశాల కోశాధికారి డాక్టర్ వనజ మాట్లాడుతూ భగవద్గీత నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో విలువలతో కూడిన వ్యక్తిత్వం పెంపొందుతుందన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను డాక్టర్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, డాక్టర్ వనజలు అందజేశారు. కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్. ప్రిన్సిపాల్ జ్యోతి, అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ భవాని, ఏవో సురేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థుల యూనిఫామ్ సిద్ధం

● మహిళా సంఘాలకు కుట్టు బాధ్యతలు

● వస్త్రం మహిళా సంఘాలకు పంపిణీ

నెక్కొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభించే నాటికి పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం అమలు చేయుటకు గాను మండలంలోని మహిళ సంఘాలకు యూనిఫాంల తయారీకి వస్త్రాన్ని విద్యాశాఖాధికారులు ఇటీవలనే అందజేశారు. పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ పక్క ప్రణాళికను రూపొందించిది. గతంలో యూనిఫామ్‌లను కాంట్రాక్టు పద్ధతిలో యూనిఫామ్‌లను కుట్టించేవారు. దీంతో విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన తరువాత నెల నుంచి రెండు నెలలు ఆలస్యంగా అందించేవారు దీంతో కాంట్రాక్టు పద్ధతిలో కుట్టించే విధానానికి స్వస్తిపలికారు. మహిళా సంఘాలకు యూనిఫామ్‌ల తయారీ బాధ్యతను అప్పగించారు.

మండలంలో 46 ప్రభుత్వ పాఠశాలలు

మండలంలోని 39 గ్రామాలు, శివారు తండాలో 46 ప్రభుత్వ పాఠశాలలు, ఒక మాడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, టీఎస్ఆర్‌జేసీ గురకుల పాఠశాలలు ఉండగా 2365 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే విద్యార్థులకు పాఠశాలలు తెరవగానే ఒక్కో జత యూనిఫామ్‌ను అందించేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మహిళలకు ఉపాధి..

రెడీమేడ్ రంగం విస్తృతంగా వ్యాపించడంతో గ్రామీణ ప్రాంతంలో కుట్టు మిషన్‌లతో జీవనోపాధి పొందుతున్న టైలర్లకు పనులు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టే అవకాశం కల్పించడంతో పనులు దొరుకుతుండడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూనిఫామ్‌ల తయారు కారణంగా ఇతర దుస్తులు కుట్టే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకూ బయటపడే అవకాశం ఉంటుందటున్నారు.



నెక్కొండ ఎమ్మార్సీ భవనంలో మహిళా సంఘాలకు వస్త్రం అందజేస్తున్న ఎంఈవో రత్నమాల, హెడ్మాస్టర్లు (ఫైల్)

పాఠశాలలు తెరిచే సమయానికి యూనిఫామ్ అందిస్తాం..

వి.రత్నమాల, ఎంఈవో



మండలంలోని వివిధ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠశాల తెరిచే నాటికి ఒక జత యూనిఫామ్‌ను అందిస్తాం. ఇందుకుగాను మహిళ సంఘాలకు వస్త్రాన్ని అందించాం. రెండవ దఫా వస్త్రం రాగానే అందిస్తాం. యూనిఫామ్‌లు కుడుతున్న మహిళా సంఘాలపై విద్యాశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మెటీరియల్ ఒకేసారి అందించాలి..

మార్త లావణ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు



విద్యార్థుల యూనిఫామ్‌లకు సంబంధించి ఇంకా వస్త్రం (క్లాత్ మెటీరియల్)పూర్తిగా మహిళా సంఘాలకు అందించాల్సి వుంది. అధికారులు త్వరగా మెటీరియల్ అందించడానికి చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు సంబంధించి యూనిఫాంలు కుట్టే అవకాశం మహిళ సంఘాలకు ఇవ్వడంవల్ల టైలరింగ్‌పై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి అవకాశం కలిగింది.

విద్యాసామర్థ్యాలు పెంచేందుకే

టీచర్లకు శిక్షణలు

ఎస్.వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి, దుగ్గొండి

ఫటా ఫట్



ప్రశ్న: రాబోయే విద్యా సంవత్సరానికి తీసుకునే విద్యా పరంగా చర్యలు ఏమిటి?

జవాబు : రాబోయే విద్యా సంవత్సరానికి అన్ని రకాల కేటగిరికి చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాం.

ప్ర : టీచర్లకు ఎన్ని రోజులు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో చేపట్టే కార్యక్రమాలు ఏమిటి?

జ : ఉపాధ్యాయులకు 5 రోజులు శిక్షణ ఇస్తున్నాం. ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులకు తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానంపై ప్రత్యేకంగా బోధన పరమైన శిక్షణ ఇస్తున్నాం. ఉన్నత పాఠశాలలకు బోధించే ఉపాధ్యాయులకు అన్ని రకాల విషయాలపై శిక్షణ ఇస్తున్నాం.

ప్ర :ఉపాధ్యాయుల శిక్షణ ద్వారా విద్యార్థులకు అందించే ఫలితాలు ఏమిటి?

జ : రాబోయే విద్యా సంవత్సరంలో ముందస్తుగా ఉపాధ్యాయులకు శిక్షణ ద్వారా ప్రతీ విద్యార్థి తెలుగు, ఆంగ్లం విషయాల్లో చదవడం. రాయడం, గణితంతో చతుర్విధ ప్రక్రియలైన నిత్య జీవితంలో ఉపయోగపడే కూడికలు, తీసివేతలతో పాటు, గుణకారాలు, భాగాహారాలు నేర్చుకోవడం, పరిసరాల విజ్ఞానంలో భావనలు నేర్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు శిక్షణలు దోహదపడుతాయి.

ప్ర : రాబోయే విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేసే సౌకర్యాలు ఏమిటి?

జ : రాబోయ్యే విద్యాసంవత్సరానికి పాఠ్య పుస్తకాలు సకాలంలో విద్యార్థులకు అందజేయడం, యూనిఫామ్ పాఠశాలలు ప్రారంభం రోజునే విద్యార్థులకు అందిస్తాం. జూన్ 6నుంచి బడిబాట నిర్వహించి బడీడు పిల్లలను బడిలో చేర్చే విధంగా ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేయడం, పిల్లలను నమోదు చేసుకోవడం చేస్తాం.

- దుగ్గొండి (ఆంధ్రజ్యోతి)

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

• మరొకరికి గాయాలు



కుమారస్వామి (ఫైల్)

దుగ్గొండి, మే 24 (ఆంధ్రజ్యోతి) : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం వద్ద గల జాతీయ రహదారిపై దిచక్రవాహనం, లారీ ఢీకొనగా ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా దామెర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బూస కుమారస్వామి (42), పెండ్లి రాజు కలసి దిచక్రవాహనంపై నల్లబెల్లి మండలంలోని నాగరాజుపల్లి శివారు గ్రామమైన ఒల్లెనర్సయ్య గ్రామంలోని బంధువుల శుభాకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం దగ్గర గల జాతీయ రహదారిపై మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న లారీ దిచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో దిచక్రవాహనంపై ఉన్న బూస కుమారస్వామి లారీ కిందికి పోయి తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దిచక్రవాహనంపై ఉన్న రాజుకు గాయాలు కాగా, చికిత్స కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన కుమారస్వామి గ్రామంలో వ్యవసాయంచేస్తూ జీవనం గడుపుతాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు జరిపారు.

ద్విచక్రవాహనం ఢీకొని బాలుడికి తీవ్రగాయాలు

నర్సంపేట టౌన్, మే 24 (ఆంధ్రజ్యోతి) : ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన నర్సంపేట మండలం ఇప్పల్‌తండా క్రాస్‌రోడ్డు వద్ద శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. మండలంలోని కొండసముద్రంతండాకు చెందిన జాటోతు శ్రీను-అనూషల ఐదేళ్ల కుమారుడు జాటోతు వినయ్ కుమార్ తన నానమ్మతో కలిసి నర్సంపేటకు శనివారం వెళ్లారు. ఇదే రోజు సాయంత్రం తిరిగి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరి మండలంలోని ఇప్పల్‌తండా జాతీయ రహదారి క్రాస్‌రోడ్డు వద్ద ఆటో దిగారు. ఆటో నుంచి దిగిన వినయ్‌కుమార్ రోడ్డు దాటుతుండగా మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం బాలుడిని ఢీకొట్టంది. తీవ్రగాయాలైన వినయ్‌కుమార్‌ను నర్సంపేట ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఎంజీఎం ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు.

విద్యుత్‌షాక్‌తో దుక్కిటెద్దు మృతి

నెక్కొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మూడుతండా గ్రామంలోని రైతు ముడు రవికి చెందిన దుక్కిటెద్దు ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు శనివారం తెలిపారు. దుక్కిటెద్దు మేతకు వెలుతున్న క్రమంలో తెగిపడిన విద్యుత్ వైర్లు తగలడంతో మృతి చెందినది. ఈ ప్రమాదం కారణంగా రూ.70 వేల ఆస్తినష్టం జరిగింది.

గీతకార్మికుడికి గాయాలు

వర్ధన్నపేట రూరల్, మే 24 (ఆంధ్రజ్యోతి) : ప్రమాదవశాత్తు కాలు జారి తాటిచెట్టు పైనుంచిపడి గీత కార్మికుడికి గాయాలైన సంఘటన మండలంలోని చెన్నారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పంజాల రాజు గౌడ్ కుల వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో పైనుంచి కింద పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలు కాగా, గమనించిన తోటికార్మికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

సొసైటీ మాజీ చైర్మన్‌కు నివాళులు

చెన్నారావుపేట, మే 24: (ఆంధ్రజ్యోతి) : చెన్నారావుపేట సహకార సంఘం మాజీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి గుండెపోటుతో మృతి చెందగా, శనివారం మృత దేహంపై నర్సంపేట వ్యవసాయ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్‌రెడ్డి, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్యగౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దెన రమేష్, యువజన కాంగ్రెస్, మండల అధ్యక్షుడు బండి హరీష్, మాధవరెడ్డి. తాళ్లపెల్లి నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ ఈర్యనాయక్ ఉన్నారు.

ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

పర్వతగిరి, మే 24 (ఆంధ్రజ్యోతి) : టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ జన్మదిన వేడుకలను శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్‌లు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గంగాధర్‌రావు, పల్లెపాటి రతన్ రావు, సునిల్‌రావు, రమేష్, వినయ్, రవి, యాకూబ్, అజయ్, రాజు, రాఘవులు, సోమయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

గుడిసెవాసులను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

• పోలీస్‌స్టేషన్‌లో సీపీఎం నాయకుల ఫిర్యాదు

నర్సంపేట టౌన్, మే 24 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని నెక్కొండ రోడ్‌లోని గుడిసెవాసులను శనివారం తెల్లవారుజామున భయభ్రాంతులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం నాయకులు ఈసంపెల్లి బాబు, కోరబోయిన కుమారస్వామిలు నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెక్కొండరోడ్‌లోని 601/1/1 సర్వే నెంబర్‌లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న గుడిసెవాలను శనివారం తెల్లవారుజామున కాకతీయనగర్‌కు చెందిన బైరబోయిన వెంకటయ్య, విజయ్, రాంప్రసాద్, బాలకిషన్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు వాహనంలో గుడిసెవాసులపై మారుణాయుధాలతో దాడి చేయడానికి వచ్చారన్నారు. గుడిసెలను ఖాళీ చేయకుంటే అంతుచూస్తామంటూ బెదిరించారన్నారు. ఇదే సమయంలో గుడిసెవాసుల కాలనీలోని ఓ మహిళ గట్టిగా కేకలు వేయడంతో వచ్చిన వారంతా పరారయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మీ.ఫరీదా, వజ్జంతి విజయ, లక్ష్మి పాల్గొన్నారు.

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి

• వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట మే 24 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. శనివారం వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశలలో నూతన తరగతి గదుల నిర్మాణానికి సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే పనులకు కళాశాల ప్రిన్సిపాల్, పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు విద్యా కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పించి విద్యారంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే నూతన తరగతి గదుల భవనాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. నాణ్యమైన విద్య అందరికి అందుబాటులో ఉండాలని, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన అభ్యసన వాతావరణాన్ని అందించేందుకు రూ.కోట్ల వ్యయంతో ప్రయోగశాలలు, గ్రంథాలయ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత గుత్తేదారు, అధికారులు కలిసి సకాలంలో భవన నిర్మాణాలు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పనులు పూర్తయిన వెంటనే మరిన్ని మెరుగైన విద్యావకాశాలు విద్యార్థులకు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు మైస సురేష్, యూత్ మండల అధ్యక్షుడు ప్రతిభానుప్రసాద్, అల్లంనేని కమలాకర్‌రావు, సమ్మెట సుధీర్, పోషల వెంకన్న గౌడ్, తుమ్మల రవీందర్, పులి శ్రీనివాస్, అక్బర్, కీమానాయక్, నానునాయక్, లింగం రజితరెడ్డి, విలాశాపు వెంకట్, లెక్చరర్‌లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వాల్ పోస్టర్ విడుదల

ఈ నెల 31న హైదరాబాద్‌లో జలవిహార్‌లో నిర్వహించనున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాల వాల్ పోస్టర్‌ను శనివారం పట్టణ కేంద్రంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిజం అనేది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా పనిచేయాలన్నారు. సమాజంలో గొప్ప బాధ్యత కలిగిన వృత్తి జర్నలిజం అన్నారు. జర్నలిస్టులు బాధ్యతగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపుతు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు దిక్సుచిలా పని చేయాలని, అభూత కల్పనలకు దూరంగా ఉండాలన్నారు. జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ ఈ నెల 31న హైదరాబాద్‌లో జలవిహార్‌లో నిర్వహించనున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలకు అధికసంఖ్యలో తరలివచ్చి విజయంతం చేయాలని కోరారు.

ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులు

పర్వతగిరి (ఆంధ్రజ్యోతి) : క్లాసు రూముల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అభివర్ణించారు. శనివారం పర్వతగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల ముగింపులో ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థులకు నేర్పిస్తూ, తాను నేర్చుకునే వ్యక్తి ఉపాధ్యాయుడే అన్నారు. ఏఐ బోధనలు అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఉపాధ్యాయుల ఆకర్షణీయతను ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని గుర్తు చేశారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో లింగారెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఆర్పీలు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వైఫల్యం విజయానికి తొలిమెట్టు కావాలి

• డీఈవో జ్ఞానేశ్వర్

గీసుగొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : విఫలం విజయానికి తొలిమెట్టుగా భావించి అధైర్య పడకుండా పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలని డీఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈవో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక్కో విద్యార్థిలో ఒక్కో రకమైన టాలెంట్ ఉంటుందన్నారు. ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా చదవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో యాప సాంబయ్య, హెచ్‌ఎంలు రజాక్, జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

● వర్ధన్నపేట (ఆంధ్రజ్యోతి) : ఓటమి గెలుపునకు స్ఫూర్తిదాయకమని మండల విద్యాశాఖాధికారి మామునూరి శ్రీధర్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రావుల భాస్కర్‌రావు అన్నారు. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో విఫలమైన విద్యార్థులపై దృష్టిసారించి విద్యార్థుల్లో ప్రోత్సాహం, ప్రేరణ కల్పించడానికి జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో శనివారం స్ఫూర్తి కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పదో తరగతిలో విఫలమైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వనజ, వర్ధన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగ అనిల్‌కుమార్, ఐకేపీ ఏపీఎం వేణు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

● రాయపర్తి (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని స్వర్ణ భారతి మండల సమైక్య కార్యాలయంలో శనివారం స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులపై దృష్టి సారించే విధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద విద్యార్థుల్లో ప్రోత్సాహం, ప్రేరణ కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేయించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. జీవితం అంటే మార్కులే కాదని, మార్కులు రాలేదని విద్యార్థులు ఓడిపోయినట్లు భావించకూడదని ఎంపీడీవో కిషన్ నాయక్ సూచించారు.



గీసుగొండ సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో జ్ఞానేశ్వర్

● నర్సంపేట టౌన్ (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన స్ఫూర్తి కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు. నర్సంపేట మండల పరిషత్ సమావేశ హాల్‌లో స్ఫూర్తి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో విఫలమైన విద్యార్థుల్లో ప్రోత్సాహం, ప్రేరణ కల్పించడానికి ప్రత్యేకంగా స్ఫూర్తి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అనంతరంఅధికారులు, నిపుణులచేత విద్యార్థులకు ప్రత్యేక ప్రేరణ, అవగాహన తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రముమంలో ఎంఈవో సారయ్య, హెచ్‌ఎంలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

● దుగ్గొండి (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు మనోధైర్యం కోల్పోకుండా పరీక్షలు రాయాలని రిటైర్డు ఎంఈవో రత్నం విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో శనివారం స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత పొందని విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టుదలతో చదివి ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుంధతి, ఎంఈవో వెంకటేశ్వర్లు, ఎంపీవో శ్రీధర్, హెచ్‌ఎంలు రామస్వామి, కృష్ణమూర్తిలు పాల్గొన్నారు.

అభివృద్ధి, ప్రజాసంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్



అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి

గీసుగొండ, మే 24 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ గ్రామాల సమ గ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న అభివృద్ధికి కేరాఫ్‌గా మారిందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. 15వ డివిజన్‌లో రూ.99.8లక్షలతో చేపట్టే ఏకశిలా జంక్షన్, రూ.98 లక్షలతో చేపట్టే గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్, గొర్రెకుంట జంక్షన్ నుంచి రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వరకు చేపట్టే సైడ్‌డ్రైన్స్ పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీవాకాడేతో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కలిగించి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇందులో భాగంగా మార్కెట్ రంగంలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఉపాధి కోసం గీసుగొండ, దామెర, సంగెం, ఆత్మకూరు మండలాల్లో కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా డెయిరీ ఫాంలు, సౌర విద్యుత్ శక్తి ప్లాంట్‌ల నిర్వాహణ వంటి బాధ్యతలను మహిళలకు అప్పచెప్పనున్నట్లు వివరించారు. 15వ డివిజన్‌లో కూడా కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో డివిజన్‌ల వారీగా సమీక్షా జరిపి గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. మంచినీరు, శానిటేషన్, వీధిలైట్ల సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజుద్దీన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు కొండేటి కొమురారెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.

ముగిసిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ

నర్సంపేట టౌన్, మే 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని లక్నేపల్లి శివారులోని బిట్స్ కళాశాలలో గత ఐదు రోజులుగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసిం ది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈవో కొర్ర సారయ్య మాట్లాడుతూ ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు శిక్షణలో నేర్చుకున్న బోధన మెళకువలను ఉపయోగించి విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో అభ్యసన సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయు ల నమోదు సంఖ్యను పెంచి పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్‌చార్జి ఐలయ్య, రిసోర్స్‌పర్సన్‌లు, ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

● సంగెం (ఆంధ్రజ్యోతి) : పాఠశాల చదువు నుంచే విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా ఉపాధ్యాయులు సూచించాలని సంగెం ఎస్ఐ నరేష్, ఎంఈవో గుగులోతు రాములు సూచించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల విద్యా బోధన పటిష్టం చేయడానికే ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

● చెన్నారావుపేట (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఎంఈవో బైరి సరళ అన్నారు. శనివారం మండలంలోని జయముఖి ఇంజనీరింగ్ కళశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన వృత్యంతర శిక్షణ శిబిరాల ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, రవి, సత్యనారాయణ, సుధాకర్‌రెడ్డి, లక్ష్మి, భాస్కర్, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

● దుగ్గొండి (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల ప్రగతికై శిక్షణ కాలంలో నేర్చుకున్న మెళకువలను తరగతి గదిలో బోధన చేయాలని ఎంఈవో వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ శిబిరం శనివారం ముగియగా ఎంఈవో పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలం అనుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలన్నారు. ఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.